Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 3, no. 1

(Jul. 7, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 3, no. 1

(Jul. 7, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

8 పేజీలు : 0-2-0

PRAJASAKTI

Regd. No. M. 4486

: సంపాదకవర్గం :

మద్దుకూరి చంద్రశేఖరరావు

(సంపాదకుడు)

కంభంపాటి సత్యనారాయణ

పుచ్చలపల్లి సుందరయ్య

తుమ్మల వెంకటరామయ్య

చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

* భారత కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రకమిటీ పత్రిక *

సంపుటి 3 | బుధవారం 7-7-43 బెజవాడ | సంచిక 1

సంయుక్త మంత్రివర్గాలకు సన్నాహాలు

సామ్రాజ్యవాదుల పంథా - ప్రజల పంథా

దేశభక్తులకు కమ్యూనిస్టుపార్టీ పిలుపు

కాంగ్రెసుకు మెడాటికింది. ఎడ్వైజర్ల పరిపాలన కొనసాగుతూన్న రాష్ట్రాలన్నింట్లోను నేడు మంత్రివర్గాల స్థాపనకై బహిరంగంగా, ఒక ప్లాను ప్రకారం, ప్రయత్నాలు జరుగుతున్నాయి....

ఈ ప్లానుయొక్క రహస్యం ఏమిటి? తాము కాంగ్రెసు సంస్థను అణచివేశామనీ, ఆగష్టు 9ని ప్రారంభమైన "బహిరంగ తిరుగుబాటు"ను నాశనం చేశామనీ, నిరంకుశాధికారవర్గం భావిస్తూంది. ఈ విజయంతోబాటు, ప్రజలచే సర్వత్ర అసహ్యించుకొనబడుతూన్న ఎడ్వైజర్ల పరిపాలనస్థానే కాంగ్రెసేతర పార్టీలతో మంత్రివర్గాల నేర్పరచి, అవే ప్రజాప్రభుత్వాలని గబ్బా వాయించుకోవచ్చునని వారి ఉద్దేశం. మన దేశంలో రాజకీయ ప్రతిష్టంభనను అంతమొందించవలసిందంటూ, బ్రిటన్, అమెరికాలలో ప్రజాందోళన ఎక్కువవుతోంది. కాని, నిరంకుశాధికారవర్గానికి భారతీయుల కధికారం ఒప్పజెప్పడాని కిష్టంలేదు. ఒక్క అడుగు కూడా వీరు వెనక్కువేయరు. కాని, కావలసినంత దబాయింపు మాత్రం ఉంది. ప్రతిరాష్ట్రంలోను కాంగ్రెసేతర మంత్రివర్గాల్ని నిర్మించి, అవే ప్రజాప్రభుత్వాలని పిలువడంలో ఉంది యీ దబాయింపు. రాజకీయ ప్రతిష్టంభనయొక్క వికృతస్వరూపాన్ని ఈమంత్రివర్గ బురఖాతో కప్పిపుచ్చాలని వీరి ఉద్దేశం.

కత్తులు దూసుకొనే పరిస్థితి

నిరంకుశాధికారవర్గం ఈవిధంగా బ్రిటన్-అమెరికా ప్రజల ఆందోళనను శాంతింపజేయ చూస్తున్నారు. ఇంతేకాదు. మనదేశంలో నానాటికి వృద్ధిచెందుతూన్న జాతీయైక్యతపై బలమైన దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసుకూ, కాంగ్రెసేతర పార్టీలకూ మధ్య విరోధభావం పురిగొల్పి, ఉభయులూ కత్తులు దూసుకొనేపరిస్థితిని కల్పించాలని వీరి ఉద్దేశం. ఈ దారుణ దృశ్యం అప్పుడే సరిహద్దు రాష్ట్రంలో ప్రత్యక్షమయింది. అక్కడ కాంగ్రెస్, ముస్లింలీగు అనేక బైఎలెక్షన్లలో పోటీ చేస్తున్నాయి. ఈ పోటీలో కాంగ్రెసు వాముల నినాదాలు యివి: "రాజకీయ ప్రతిష్టంభన కొనసాగవలసిందే!" "కాంగ్రెసు మంత్రుల స్థానంలో న్యాయవిరుద్ధంగా ప్రవేశించిన వారిని పారద్రోలడమే మా ఉద్దేశం." ఈవిధంగా కాంగ్రెసు, ముస్లింలీగు ఒకదానిపై ఇంకొకటి కత్తులు దూసుకొంటున్నాయి. ఈపరిస్థితివల్ల లాభంపొందే దెవరు? నిరంకుశాధికారవర్గం తప్ప మరొకరు కాదు.

ఇంతేకాదు. ఈ యెత్తు కాంగ్రెసువాదులలో కూడా చీలికలు కలిగిస్తోంది. కాంగ్రెసువాదులలో కొందరు "పోరాటం వల్ల ఎట్టి ఉపయోగం లేద"ని గ్రహించారు. కాని, "పోరాటం" ఎందువల్ల విఫలమయిందో వారికి తెలియనూలేదు. జాతీయైక్యత, జాతీయ రక్షణమాత్రమే పరిష్కారమార్గం ఎలాగో వారు గుర్తించలేకున్నారు. అట్టి కాంగ్రెసు వాదులు, మనోనిబ్బరం క్షీణించి, నిరంకుశాధికారవర్గం యేర్పరచనున్న మంత్రి వర్గాలలో ప్రవేశించవచ్చు. ఈ చీలికలవల్లకూడా లాభం పొందేది నిరంకుశాధికారవర్గమే....

ఈవిధంగా, కాంగ్రెసేతర మంత్రివర్గాలను నిర్మించడంలో ఉద్దేశం: జాతీయైక్యతను నాశనం చేయడం; కాంగ్రెసును చీల్చడం; ప్రతిష్టంభనను కొనసాగించడం.

కేవలం ఖండించడంవల్ల ప్రయోజనంలేదు

మంత్రివర్గస్థాపనకై జరిగే యీ ప్రయత్నాలు సామ్రాజ్యవాదంయొక్క జాతీయవిచ్ఛిన్న పాలసీ అని కేవలం ఖండించినంత మాత్రంచేత ప్రయోజనంలేదు. ఈమంత్రివర్గాలలో ప్రవేశించేవారు సామ్రాజ్యవాదుల ఏజంట్లని తూలనాడడంవల్ల కూడా ప్రజలకెట్టి ఉపకారం కలుగదు. ఇలాచేస్తూ చేతులు ముడుచుకొని కూర్చోవడంవల్ల సామ్రాజ్య వాదానికి సహాయంచేయడమే అవుతుంది. కాని, యీరోజున చాలామంది కాంగ్రెసువాదులు, ఇతర దేశభక్తులు, అవలంబించేపంథా సరిగ్గా యిదే. ఈ విధానంవల్ల కాంగ్రెసేతరులు, కొందరు కాంగ్రెసు వాదులు నిరంకుశాధికారుల వలలో పడకుండా యెలాగూ ఉండరు. పైగా ఉభయులమధ్య అగాధం ఎక్కువౌతుంది. ఈవిధంగా మంత్రివర్గాని కనుకూలంగా ఉన్న ముఠా రెండోముఠాకు దూరమై, నిరంకుశాధికార వర్గానికి దగ్గరౌతుంది. ఇలాంటి పరిస్థితిని తప్పించాలంటే, స్పష్టమైన ఒక పరిష్కారమార్గం అవసరం. అది ప్రజాశక్తిపై ఆధారపడేదిగా ఉండాలి. 4 సంవత్సరాలుగా సాగుతున్న ఈ యుద్ధంవల్ల విపరీతమైన ఆర్థిక సంక్షోభం దేశాన్ని పీడిస్తోంది. దీనికితోడు రాజకీయ ప్రతిష్టంభన నానాటికి విషమరూపం దాల్చుతోంది. ఈసాడు పరిస్థితులనుండి యెలాగైనా బయటపడాలనే ఆవేదన ప్రజలలో ఎక్కువౌతూంది. ఏదైనా ఒకపరిష్కారమార్గం ఉన్నదా? అని వారు ఆరాట పడుతున్నారు. ఆహారపదార్థాలు చౌకగా దొరికేమార్గం ఏది? నిత్యజీవితాని కవసరమైన బట్ట లభించడం ఎలాగు? దేశాన్ని విదేశీయుల దండయాత్ర నుండి రక్షించుకొనే సాధనం ఏమిటి? అనే ప్రశ్నలకు జవాబుకై వారెదురు చూస్తున్నారు. ప్రజల తరఫున పనిచేసే రాజకీయ పార్టీలుపరిష్కారమార్గం చూపుతాయా - అని నిరీక్షిస్తున్నారు. కాంగ్రెసు నాయకులు బయటికివచ్చి, ఇతర రాజకీయపార్టీలతో కలసి ప్రభుత్వంలో ప్రవేశిస్తే ఈసమస్యల్ని తప్పక పరిష్కరించ వచ్చునని వారు ఆశించుకున్నారు.

ఈసమస్యలన్నీ తప్పక పరిష్కరించుతామని మంత్రివర్గాలలో ప్రవేశించడానికి యత్నించే ప్రతివారు వాగ్దానం చేయడంలోనే ప్రజల యీ వాంఛ స్పష్టమవుతోంది. అయితే, తెర వెనుక యేర్పడుతూన్న నేటి మంత్రివర్గాలు యీకార్యక్రమాన్ని నెరవేర్చలేవు. కారణం- వాటివెనుక ప్రజల సహకారమూలేదు; కాంగ్రెసువాదుల తోడ్పాటూ లేదు.

కాంగ్రెసువాదులలో కూడా యిలాగే ప్రతిష్టంభనను తొలగించాలనే ఆవేదన ప్రస్ఫుటమవుతోంది. ఆహార సంక్షోభాన్ని తప్పక పరిష్కరించవలసిన అవసరాన్ని నేడు అనేకమంది కాంగ్రెసువాదులు గుర్తిస్తున్నారు. చాలాచోట్ల ఆహార కమిటీలలో పాల్గొని పనిచేస్తున్నారు. విధ్వంసకచర్యలవల్ల ఎంతటి ప్రమాదం సంభవించగలదో కాంగ్రెసువాదులు అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల వారు క్రమక్రమంగా జాతీయైక్యత నినాదానికి దగ్గరగా వస్తున్నారు. రాజకీయ ప్రతిష్టంభన ఎల్లకాలం యిలాగే ఉండాలని యీరోజున యేకాంగ్రెసువాది కోరడంలేదు. అది దేశానికి ఎంత హాని కలిగిస్తోందో గుర్తిస్తున్నారు. అందువల్లనే ప్రతిష్టంభన అంతంకావాలని కోరుతున్నారు.

సామ్రాజ్యవాదులు కలుగజేసే భ్రమ

కాని, ప్రజల యీ వాంఛను సామ్రాజ్యవాదులు ఎంతో చక్కగా వినియోగించుకొంటున్నారు. ఎప్పుడైతే కాంగ్రెసేతరమంత్రివర్గాలు ఏర్పడతాయో, అప్పుడు ప్రజల సమస్యలు కొంతవరకైనా పరిష్కరించబడుతాయనే భ్రమను సామ్రాజ్యవాదులు ప్రజలలోను, కొందరు కాంగ్రెసువాదులలోను, వ్యాపింజేస్తున్నారు. కాంగ్రెసు నాయకుల విడుదల, జాతీయ ప్రభుత్వం, నేటి పరిస్థితులలో అసాధ్యమనీ; కాబట్టిజాతీయ ప్రభుత్వంద్వారా ఈ సమస్యల్ని పరిష్కరించ పూనుకోవడం వట్టి భ్రమ అనీ; ఏమంత్రివర్గమైనాసరేఎడ్వైజర్ల పరిపాలనకంటె మెరుగేననీ - ప్రజలు, దేశభక్తులు, భావించేలాగు చేస్తున్నారు.

కాని, సామ్రాజ్యవాదుల యీ పన్నాగాన్ని మనం సులభంగా పటాపంచలు చేయవచ్చు. ప్రతిష్టంభన ఎలాగైనా అంతం కావాలను ప్రజల తహతహ యిందుకు చక్కగా ఉపయోగ పడుతుంది. కాని, యిందుకు కాంగ్రెసు నాయకుల విడుదల, జాతీయప్రభుత్వం ఐక్యత వల్లనే ఎలా సాధ్యమవుతాయో మనం ప్రజలకు నచ్చజెప్పి, వారి ఉత్సాహాన్ని రేకెత్తించాలి. అనగా, బలమైన ప్రజాఉద్యమం లేకపోతే కాంగ్రెసు మంత్రివర్గంగాని, సంయుక్త మంత్రివర్గంగాని, ఏ సమస్యనూ పరిష్కరింపజాలదనే యదార్థాన్ని ప్రజలు గుర్తించేలాగు చేయాలి. ప్రతిష్టంభనను తొలగించాలనే ప్రజావాంఛ సామ్రాజ్యవాదుల పన్నాగాన్ని భగ్నం చేయడంలో ఎంతైనా సహాయపడుతుంది.

ప్రజా ప్రతినిధుల సంయుక్త మంత్రివర్గాలు

ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి మార్గం ఏది? అన్ని రాష్ట్రాలలోను సంయుక్త మంత్రివర్గాలకోసం ఆందోళన సాగించాలి. ఈ ఆందోళన విశాలప్రాతిపదికపై సాగాలి. కాంగ్రెసేతర పార్టీలన్నీ కలసి ఈనాడు ఈ మంత్రివర్గాలను ఏర్పరచవచ్చు. తరువాత కాంగ్రెసుకూడా చేరడానికి వీలుండేలా ఏర్పాటు చేయాలి. కాని, ఇందుకు కాంగ్రెసు వాదుల సహకారం ముందుగానే సంపాదించాలి.

ఈ మంత్రివర్గాలు ప్రజల ఎదుట ఇలా వాగ్దానం చేయాలి:

— కాంగ్రెసు నాయకుల విడుదలకోసం, కాంగ్రెసుపై నిషేధం తొలగించడంకోసం, ప్రయత్నిస్తాము.

— ప్రజల్లో అన్నివర్గాల ప్రతినిధులతో కూడుకున్న ఆహారసంఘాల సహకారంతో ఆహారసమస్యా పరిష్కారంకోసం కృషి చేస్తాము.

— పంచమాంగ దళాన్ని అణగగొట్టి, ప్రజల దేశభక్తితో ప్రజా రక్షణ కార్యక్రమంలో పాల్గొనేలా పాటుబడతాము.

— కాంగ్రెసు - లీగ్ ఐక్యతపై నాధారపడే జాతీయప్రభుత్వం కావాలనే కోరికను బలపరుస్తాము.

(మిగతా 6 వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

గమనిక

8-7-43 మొదలు 14-7-43 వరకు రాష్ట్రపార్టీ కాన్ఫరెన్సులో సంపాదకులు కూడా పాల్గొంటారు. కాబట్టి, 14-7-43 వ తేదీ సంచిక 4 పేజీలతోనే వస్తుంది. ఖరీదు: 1 అణా.

ప్రజాశక్తి

బుధవారం 7-7-1943

బట్టలకరువు: పరిష్కారమార్గం

ప్రస్తుతం అతిభీకరంగా ప్రజలను యెదుర్కొంటున్న బట్టలకరువును నివారించి కొంతవరకైనా చౌక బట్టలు సప్లయిచేయు నుద్దేశంతో ప్రభుత్వంచే తీసుకురాబడిన బట్టల కంట్రోలు స్కీముకు వ్యతిరేకంగా మిల్లు యజమానులు, గుత్తవ్యాపారస్థులు, నానావిధాలుగా ఆందోళన లేవదీస్తున్నారు.

100 కోట్ల గజాలు మిలిటరీ అవసరాలకు, మరియొక 100 కోట్ల గజాలు ఇతర దేశాలకు, ప్రభుత్వం పంపుతుండటంవలన దేశంలో గుడ్డలకరవు యెక్కువ అవుతున్నదనీ, వాటిని పంపడం మానివేస్తే ప్రజలందరికి గుడ్డ సప్లయి అవుతుందనీ, ఈ కంట్రోలుపెట్టే అవసరం వుండదనీ వారు వాదిస్తున్నారు. ఈ విధంగా యెన్నో కోట్ల గజాల గుడ్డను యితరచోట్లకు యెగుమతిచేస్తూ దేశంలో గుడ్డలకరవును వృద్ధిచేస్తున్నది ప్రభుత్వమే అనే ద్వేషాన్ని ప్రజలలో వ్యాపింపచేసి, ప్రభుత్వంయొక్క స్కీముపట్ల తాము చూపుతున్నవ్యతిరేకతకు ప్రజలుకూడా తోడ్పడేట్టు చేసుకొనుటకు యత్నించుచున్నారు.

ఈ యెగుమతులే బట్టలకరువుకు కారణంగా చూపుతున్న వీరు మొన్న మొన్నటివరకు గుడ్డలయెగుమతి వ్యాపారంమీద యెట్టి ఆంక్షను పెట్టకూడదని ప్రభుత్వంతో పోట్లాడుతూవచ్చారు. ఆంక్ష పెట్టనీయకుండా గెలుపొందారుకూడా. యీ యజమానులు, వ్యాపారస్థులు ప్రభుత్వంయొక్క కంట్రోలు స్కీము వచ్చేటప్పటికి అకస్మాత్తుగా కంట్రోలుకు వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్నారు. గుడ్డస్టాకులను దాచిపేసి, సైన్యానికి యితరదేశాలకు పంపించటం మూలంగా ప్రజలకు బట్టచొరకుటలేదు అనే మిషకింద తమ అధిక లాభాల ఆశను మరుగుపర్చుకుంటున్నారు. యీ సంకుచిత వైఖరివల్ల ప్రజలను దేశ రక్షణకే వ్యతిరేకులుగా తయారుచేసినవారగుతున్నారు.

ఈ స్కీము రోజురోజుకు అమితమైన ప్రజామోదమును పొందటంచూచి మిల్లువ్యాపారస్థులు తమ వైఖరిని మానుకొని, పాతస్టాకును అమ్ముకొనే కాల పరిమితిని పొడిగించమని అడుగుతున్నారు. ఉదాహరణకు, దక్షిణ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్సు, హిందుస్థానీ దేశీయవ్యాపారస్థుల ఎసోసియేషన్, మద్రాసు—పాలఘాట్ బట్టల వ్యాపారస్థుల సంస్థ లేవదీసిన ఆందోళన 1 సంవత్సరం వరకు స్టాకులను పెట్టుకొనియుండే వ్యాపారస్థులకు, మిల్లులతో ముందరగానే కాంట్రాక్టు కుదుర్చుకొనియున్నవారికి, మూడునెలల కాలపరిమితి చాల నష్టం కలిగిస్తుందని కారణంగా చెపుతున్నారు.

నిజానికి యిదియొక కారణం కాదు. యిపుడు స్టాకులు వ్యాపారస్థులవద్ద నిల్వవుంటున్నాయిఅంటే, కారణం, వారు దేశక్షేమం, ప్రజల అవసరాలు దృష్టిలో నుంచుకోకుండా, స్వలాభాపేక్షతో ధరలను విపరీతంగా పెంచటం మూలంగా ప్రజాసామాన్యం కొనలేనిస్థితిలో వుంటున్నారు. న్యాయమైన తగ్గింపురేట్లకు అమ్మినట్లయితే, సంవత్సరానికిగాను వుంచుకున్న స్టాకులు త్వరలో చెల్లిపోతాయి.

ప్రభుత్వం, మిల్లు యజమానులు, దేశరక్షణకొరకు వుత్పత్తిని యెక్కువ చేయుటకు కార్మికుల కనీసహక్కులను అంగీకరిస్తూ వారి సహకారమును తీసుకుంటుంటే, గుడ్డల వుత్పత్తి యెంతో యెక్కువవుతుంటుంది. దాని ఫలితంగా, గుడ్డలధరలు 25%, 40% మధ్యనే వుండాలని కంట్రోలుబోర్డు ఆశిస్తున్నట్టుగా కాకుండా, 40% కంటే ధరలు తగ్గేందుకు అనుకూలపరిస్థితులు యేర్పడతాయి. ఈ విషయంలో బొంబాయి గుడ్డలమిల్లు కార్మికులు దారిచూపెట్టినారు. మిల్లులు పనిచేయుటకు అవసరమైన విద్యుచ్ఛక్తి వృథాగా ఖర్చుకాకుండా వుండేందుకుగాను కార్మికులలో ఒక్కొక్క ముఠాకు ఒక్కొక్కరోజున సెలవుయిస్తూ మిల్లులచే అన్నిరోజులు పని చేయించవలసిందని సూచన యిచ్చారు. యజమానులు ఆదివారం నాడు శెలవుయిచ్చి మిల్లులను కట్టివేయటం మూలంగా, ఆరోజున విద్యుచ్ఛక్తి వృథా అవుతున్నది. దానికి కార్మికులు, వుత్పత్తిని దృష్టిలో పెట్టుకొని పై సూచన యిస్తే, దానిని యజమానులు తోసిపుచ్చారు. దీనిని అంగీకరించినట్టయితే, యిది అధికోత్పత్తికి సాయపడి, గుడ్డలకరువును తొలగించుటకు తోడ్పడేది.

బట్టల కంట్రోలుస్కీము భగ్నంకాకుండా జయప్రదంగా పనిచేయవలెనంటే, ప్రజాసంఘాల సహకారాన్ని పూర్తిగా తీసుకోవాలి. ఇది లేనిది యీ స్కీము కాగితం స్కీము అయిపోతుంది. ప్రజాసంఘాలే యీ స్కీమును ధిక్కరించువారికి, స్టాకులను దాచివేయువారికి అంకుశంగా పనిచేయ గల్గుతాయి.

ఉత్పత్తి పెంపుదలకు యజమానులు, కార్మికులు ఉన్న సంయుక్త వుత్పత్తి కమిటీలు సహాయం చేస్తాయి. కార్మికులు తమ నిర్మాణయుక్తమైన ఐక్యతాబలం ద్వారా యజమానులను నీటిస్థాపనను అంగీకరించేట్టు చేసుకోవాలి. ఈ విధంగా కార్మికులు దేశస్వాతంత్ర్యమును సంపాయించుకొనుటకు సాగించు జపాను ఫాసిస్టు వ్యతిరేకపోరాటములో తమ ముఖ్యపాత్రను నిర్వహించకల్గుతారు.

★ మనరాజకీయాలు

ఆహారసమస్య విషయంలో ఇండియా ప్రభుత్వానికి కొన్ని సూచనలు

—కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

మన దేశంయొక్క ఆహార సమస్యను గురించి యీనెల 1 వ తేదీని అమెరీ పార్లమెంటులో ఒక ప్రకటన చేశాడు. ఆహారపదార్థాల పంపకం విపరీతమైన అవకతవకలతో కూడుకొని యున్నదని అందులో అతడంగీకరించాడు. అంతకు తొలిరోజున లండన్ 'టైమ్సు' అను ప్రభుత్వానుకూలపత్రిక, ఆహారపదార్థాల పంపకం విషయమై ఇండియాప్రభుత్వంయొక్క ప్లానులన్నీ మొత్తంమీద విఫలమయాయని వ్రాసింది.

దీన్నిబట్టి, ప్రభుత్వ స్కీములు వట్టి కాగితపు స్కీములేననీ, ఆచరణలో అవి ఎందుకూ పనికిరాలేదనీ చెప్పడాని కెట్టి సందేహం లేదు. కాని, యిందుకు ముఖ్యమైన కారణాలేవో ప్రభుత్వాధికారి తెలియజేయలేదు. సాధారణ రైతు లగాయతు అందరూ యీ అవకతవకలకు కారకులేనని ఇండియా కార్యదర్శి ప్రకటించాడు. కాని, యీ "అందరూ" అనే శబ్దంలో తాము కూడా ఉన్నారుగా! చక్కని, ఆచరణయోగ్యమైన, ప్లాను ఒకటి ఉంటే, అసలు అవకతవకలకు అవకాశమే ఉండేది కాదు కదా!

అధికారవర్గంయొక్క అభిప్రాయాలు

మద్రాసు గవర్నరు సలహాదారైన సర్ హ్యూహూష్ జూన్ 29 వ తేదీని మద్రాసులో ఉపన్యసిస్తూ, చక్కని రాకపోక సౌకర్యాలు దేశంలో విరివిగా లేకపోవడమే ప్రధానమైన లోపం అన్నాడు. రైళ్ళు మొట్టమొదట మిలిటరీ అవసరాలకు, తరువాత యితర అవసరాలకు, వినియోగపడుతున్నాయనీ, కాబట్టి ప్రజలకు ఎంతెంత స్టాకు లభిస్తుందో దానితోనే సంతృప్తిపడవలసి యుంటుందనీ, హెచ్చరించాడు. కాని, యుద్ధరంగాలకు సప్లై లెంతముఖ్యమో, వెనుకనున్న ప్రజలకు తిండి కూడా అంతే ముఖ్యం అనే యదార్థం అతడు గుర్తించలేదు. ప్రజలలో విపరీతమైన ఆకలి జ్వాలలు వ్యాపించితే శత్రువాడుల్ని ఎదుర్కోగల మనోనిబ్బరం వారికెక్కడనుండి వస్తుంది. ఇలాగే, స్ట్రాథీ అను మరొక సలహాదారు పాలంకోటలో ఉపన్యసిస్తూ, అసంఖ్యాకమైన రైల్వే వాగన్లు ఇంజన్లు యుద్ధావసరాలకై పెర్షియా, ఇరాక్ మొదలయినచోట్లకు పంపబడ్డాయనీ, కొత్తవి తయారుకావడం ఇక సాధ్యం కాదనీ, బొగ్గు కూడా తగినంత సప్లయికావడం లేదనీ, తెలియజేశాడు. కాని, యీ సంజాయిషీలేవీ ప్రజల్ని సంతృప్తిపరచలేవు. ప్రతివ్యక్తికీ నిత్యజీవనానికవసరమైన ఆహారపదార్థాలను సరసమైన ధరలకు అందజేసినప్పుడే, వారికి సంతృప్తి కలుగుతుంది.

వివిధరాష్ట్రాలమధ్య అంతర్యుద్ధం

ఇక వివిధ రాష్ట్రప్రభుత్వాల వైఖరి యెలా ఉందో చూదాం. బెంగాల్, పంజాబువంటి రాష్ట్రప్రభుత్వాలు, ఆహారపదార్థాలపై కంట్రోలును నిర్మూలించి, స్వేచ్ఛావ్యాపారాన్ని ప్రవేశపెడితే, తగినన్ని స్టాకులు సరసమైన ధరలకు లభిస్తాయని వాదిస్తున్నాయి. బెంగాల్‌లో యీరోజున భయంకరమైన కరువుపరిస్థితులున్నాయి. అక్కడ బియ్యం మణుగు 1 కి రు. 31 (అనగా, బస్తా రు. 93) అదీకాక, దేశరక్షణలో బెంగాల్ కీలకస్థానం. అందువల్ల ఇండియా ప్రభుత్వం బీహార్, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాలనుండి బెంగాల్‌కు బియ్యం తెప్పించి అమ్ముతోంది. అయితే, ఆమూడు రాష్ట్రాలలోని నిల్వవ్యాపారస్థులు సర్వస్వతంత్రులై, స్వేచ్ఛావ్యాపారం అనేపేరుతో బీహార్, ఒరిస్సా, అస్సాం ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా, తమ యిష్టంవచ్చినట్లు కొని రవానా చేస్తున్నారు. అందువల్ల ఆరాష్ట్ర స్కీములన్నీ తలక్రిందులయాయి. బెంగాల్‌లోని మిలిటరీ అవసరాలకు యీమూడు రాష్ట్రాల ప్రజల్ని దొంగవ్యాపారస్థుల కాహుతి చేయడం న్యాయంకాదు. ఫలితం, బెంగాల్-బిహార్-ఒరిస్సా-అస్సాం రాష్ట్రాలమధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. స్వేచ్ఛావ్యాపారాన్ని తొలగించవలసిందని కోరుతూ, ఈ మధ్య ఒరిస్సా శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం విరాళాలిచ్చి సహాయ చేస్తూంటే, ఒరిస్సాకుమాత్రం ఎందుకీయకూడదని ఒరిస్సా శాసనసభ్యులు ప్రశ్నించారు. అస్సాం శాసనసభలోకూడా ఈ ప్రశ్న చర్చకు వచ్చింది. అస్సాం ప్రధాని సాదుల్లా శాసనసభ్యులడిగిన ప్రశ్నకు జవాబుచెబుతూ, ఇండియాప్రభుత్వం తమతో సంప్రతించకుండానే బెంగాల్‌కు 1 లక్ష 11 వేల మణుగులకు పైగా బియ్యం తీసుకుపోయిందనీ, ఈచర్యపట్ల తాము అసమ్మతిని తెలియచేశామనీ, చెప్పాడు. ఈవిధంగా, ఒక రాష్ట్రానికీ- మరో రాష్ట్రానికీ, రాష్ట్రప్రభుత్వాలకూ- ఇండియా ప్రభుత్వానికీ, మధ్య అంతర్యుద్ధం బయల్దేరింది. ఇందులో అన్నిరాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక సంస్థానాల విషయం చెప్పనవసరమేలేదు. ప్రతి చిన్న సంస్థానం తనయిష్టంవచ్చిన పాలసీని అమలు జరుపుతోంది.

అంతర్యుద్ధానికి కారణం

ఈఅంతర్యుద్ధానికి కారణం ఏమిటి? ఇంతవరకూ ఇండియా ప్రభుత్వం ఒక క్రమ పద్ధతి ప్రకారం కంట్రోలును అమలుపరచకపోవడమే నని చెప్పాలి. ఎక్కడైనా అకస్మాత్తుగా యెదుర్ఘటన అయినా జరిగినప్పుడు మాత్రం స్థానికాధికారులు చటుక్కున పరుగెత్తి తాత్కాలికంగా పరిస్థితుల్ని చక్కపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేగాని, యుద్ధం కొనసాగుతూన్నంతకాలం, దేశం మొత్తంమీద యీ సమస్యను సర్వతోముఖంగా పరిష్కరించడానికి ఇండియా ప్రభుత్వం పూనుకోవడంలేదు.

మలబార్‌లో విషమపరిస్థితులు

ప్లానులేని ఇట్టివిధానంవల్ల, పంటలు అధికంగా పండే మద్రాసు రాజధానిలో సహితం ప్రజలు ఆకు, అలం తిని బ్రతకవలసివస్తోంది. 15-6-43 వ తేదీ "హిందూ" పత్రికలో యీక్రింద రిపోర్టు ప్రచురించబడింది. "నిన్న సాయంకాలం చేరిన వార్తల ప్రకారం, ఎర్నాడ్ తాలూకాలో నివసించే ప్రజలు కొందరు బియ్యం దొరకక ఆకులు, పచ్చిగడ్డి తిని పొట్ట నింపుకుంటున్నారు. ఎర్నాడ్, పొన్నాని, కాలికట్ తాలూకాలలో ప్రజలు తిండి దొరకక, హృదయ విదారకమైన బాధ అనుభవిస్తున్నారు. ప్రతిరోజూ యిట్టివార్తలు చేరుతున్నాయి." ఇట్టి తిండి ప్రతిరోజూ శరీరంలో ప్రవేశించి, తగిన వైద్యసౌకర్యాలు లేకపోతే అంటు జాడ్యాలు రావడంలో ఆశ్చర్యం ఏమిఉంది? జూలై 2 వ తేదీ "హిందూ" లో ప్రచురించబడిన ప్రభుత్వ లెక్కల ప్రకారం జూన్ 30 తేదీనాటికి మలబార్‌లోని వివిధ తాలూకాలలో మొత్తం 1288 మందికి కలరావచ్చి (మిగితా 7 వ పేజీలో)

విద్యావ్యాప్తిపై మరొక దాడి

★

భారతదేశమున ఇదివరకు నూటికి 11 మంది చదువుకొనువా రున్నారు. ఇపుడు ప్రభుత్వ లెక్కలప్రకారం 100 కి 12 మంది చదువుకొన్న వారున్నారు. దీ తో ప్రభుత్వం సంతృప్తిపడి, ప్రోత్సాహమిచ్చుటకు బదులు విద్యాలయములపై ప్రభుత్వ మవలంబిస్తున్న విధానాన్ని పరిశీలించవలెను.

మొదట కపిలేశ్వరపురం, గూడూరు, కొండపల్లి, తోట్లవల్లూరుమిడిల్‌స్కూళ్ళను బడ్జెట్టులోటను నెపముచే ఎత్తివేయదలచుకున్నది. విద్యార్థిసంఘ తీవ్రకృషివలన, స్థానిక గ్రామస్థుల తీవ్రఆందోళనవలన, విద్యార్థుల పట్టువలవలన ప్రభుత్వపుఎత్తులన్నియు భగ్నమయ్యెను.

ఇపుడు మరల విద్యాలయములపై పెద్ద దెబ్బగా జూలై 3 వ తేదీ లోపున చేరిన విద్యార్థులను చేర్చుకొని, తదుపరి చేరువారికి అవకాశంలేకుండా చేయుచున్నది. ప్రభుత్వం బడ్జెటు లోటనువంకచే యీవిధానమును అమలుజరిపి, తద్వారా టెంపరరీ సెక్షనులను రద్దుచేయ దలచుకున్నది. విద్యకు యితర దేశములలో వలె పెట్టుబడిపెట్టి ప్రోత్సహించుటకుబదులు, బడ్జెటు తక్కువను కారణముచే ఎక్కువమంది విద్యార్థులకు చదువు అవకాశములేకుండాచేయుటలో ప్రభుత్వ విధానము వెల్లడి యగుచున్నది. ఇందుమూలమున ఎంతోమంది ఉపాధ్యాయులు నిరుద్యోగు లగుదురు.

కనుక ప్రతి విద్యాలయమునుండి పూర్తి ఆందోళన [illegible]గవలెను. అన్నివర్గాల విద్యార్థులను [illegible]కరించవలెను. విద్యార్థుల పూర్తి [illegible]తో పూర్తి విజయమును పొందగలము. ఇదివరకు మిడిల్‌స్కూళ్లు ఎత్తివేయునపుడు స్థానిక పెద్దలు ఆందోళనలో పాల్గొని సహాయము చేసినట్లుగానే, యీ విషయంలోకూడ పూర్తి సహాయంచేసి, విద్యార్థులకు విద్యనేర్చుకొను అవకాశము కలుగ జేయవలయునని కోరుచున్నాను.

—కొల్లగడ్డ వెంకటప్పయ్య,
కృష్ణాజిల్లా విద్యార్థిసంఘ ఆర్గనైజర్.

★

"దేశరక్షణవిషయంలో అందరికంటె ఎక్కువబాధ్యత రైల్వేకార్మికుల్ది"

గతమాసం 16 వ తేదీని హుబ్లీలో జరిగిన యం. యస్. యం. రైల్వే కార్మికుల బహిరంగసభలో కామ్రేడ్ కె. ఎల్. నరసింహం (యం. యస్. యం. రైల్వేపనివారల యూనియన్ ప్రధాన కార్యదర్శి) ఈవిధంగా ఉపన్యసించారు: "ఆహారపదార్థాల సమస్య అతి విషమరూపం దాల్చుతూన్న యీసమయంలో, జపాన్‌దాడి ఏనిముషంలోనైనా జరుగగల నేటి ప్రమాద పరిస్థితులలో, పంచమాంగ దళం ప్రజల ఆకలిబాధను ఉపయోగించుకొని దేశరక్షణను నాశనంచేయ ప్రయత్నించే నేటి క్లిష్ట పరిస్థితిలో, రైల్వేకార్మికులొక్కరే రాకపోక మార్గాలను కాపాడి, ప్రజలకు ఆహారపదార్థాలను సప్లయి చేశారు. కాని, నిరంకుశాధికారులు వారిని సమ్మెలకు పురిగొల్పుతున్నారు. ధరల పెరుగుదల కనుగుణ్యంగా వారికి అధిక ధరల అలవెన్సు యివ్వ నిరాకరించారు. దేశరక్షణకై వారెన్ని త్యాగాలు చేస్తూన్నప్పటికీ, వారు—వారి కుటుంబాలు ఆకలితో మాడవలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో కార్మికు లందరూ యూనియన్‌లో సభ్యులుగా చేరి, న్యాయమైన తమ హక్కులకై ఐక్యతతో కృషిచేయవలసి యుంది. ఐక్యత ఒక్కటే అధికారవర్గాన్ని లొంగదీయగల ఆయుధం; సమ్మెలు కాదు. సమ్మెలవల్లె దేశరక్షణ ధ్వంసమై, బ్రిటిష్ ప్రభుత్వం స్థానే జపాన్ పైశాచిక ప్రభుత్వం వస్తుంది. కాబట్టి, దేశరక్షణవిషయంలో అందరికంటె ఎక్కువ బాధ్యత రైల్వే కార్మికుల్ది"

యూనియన్ అధ్యక్షులయిన కామ్రేడ్ గురుస్వామి యిలా ఉపన్యసించారు: "కార్మికులకు చౌకధరల అలవెన్సుకు బదులు చౌక డిపోలు తెరుస్తామని రైల్వేబోర్డు, ఇండియా ప్రభుత్వం వాగ్దానంచేశారు. కాని, చౌకడిపోలూ లేవు; అలవెన్సూ లేదు! డిపోలలో దొరికే బియ్యం పశువులు తినడానికికూడా పనికిరావు. రైల్వే కార్మికుల కోర్కెలు అపారం, దేశరక్షణ, దేశ స్వాతంత్ర్యం, వీటి సంపాదనకై మన సంస్థను బలపరచుకోవాలి. 100 కి 100 మందీ యూనియన్‌లో సభ్యులుగా చేరాలి."

పాకాల

20-6-43 వ తేదీని కామ్రేడ్ మునిరత్నం అధ్యక్షత క్రింద పాకాలలో లోకోషెడ్ కార్మికుల సభ జరిగింది. దేశరక్షణకై కార్మికులు తమ యావచ్ఛక్తినీ వినియోగించ వలసిందని అధ్యక్షులు హెచ్చరించారు. లోకోషెడ్‌లోని ఇంజన్లు పాతబడిపోవడవల్ల, ఉన్నవాటిని ప్రతివారం సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల, గుడ్సుబళ్ళు కొన్ని ఎలా నిలిచిపోవలసి వస్తోందో ఉదాహరణ పూర్వకంగా తెలియజేశారు. పై సమావేశంలోనే 12 గు:తో గూడిన ఒక ఆహారకమిటీ ఎన్నుకోబడింది.

గుంతకల్లు

10-6-43 వ తేదీని రైల్వే ఆహారకమిటీ యాజమాన్యాన జరిగిన బహిరంగ సభలో, అధికధరల అలవెన్సు విషయమై విచారణ చేయడానికి కేంద్రప్రభుత్వం పరిష్కారకర్తను నియమించ నిరాకరించినందుకు సదరుచర్యను ఖండిస్తూ తీర్మానించబడింది:

1. బియ్యం, రాగి మొదలైన కాయధాన్యాలు వారానికి 5 పళ్ళు చాలవుగాన, 12 పళ్ళు చొప్పున యివ్వాలి.

2. గుత్తి, ధర్మవరం, బళ్ళారి, హోస్పేట, ఆదోని స్టేషన్లలో చౌకడిపోలను తెరవాలి; రోడ్‌సైడ్ కార్మికులకు ప్రొవిజను ప్యాసులివ్వాలి; జీతాల బండ్లతోనే ధాన్యం సప్లయి చేయాలి.

3. ఇంజనీరింగ్ పనివారల సౌకర్యార్థం చౌకడిపోను ఆదివారం కూడా తెరవాలి.

4. అధికాహారోత్పత్తికై రైల్వేఖాళీ భూములను కార్మికులకిచ్చి, ఆర్థికంగాసహాయపడాలి.

అసిస్టెంటు టర్నర్ దౌర్జన్యం

★

ఇది 10-6-43 వ తేదీని జరిగినఉదంతం. రోసయ్య బిట్రగుంటలో పనిచేసే ఒక ఫైర్మెన్ (ఇంజన్‌లో నిప్పువేసేవాడు). అతడు బిట్రగుంట నుండి మద్రాసుకు వెళ్లే ఒక స్పెషల్ ట్రెయిన్ ఇంజన్‌లో పనిచేయవలసిఉంది. ఇంజనులో బొగ్గువేయడం ఇంకా పూర్తి కాకుండానే, అసిస్టెంట్ షెడ్‌టర్నర్ రోసయ్య దగ్గరకువచ్చి, ఇంజనుకు ఆయిలింగు జగ్గైరా చేయవలసిందని పొగరుబోతుతనంగా గదమాయించాడు. ఇంజన్‌లో బొగ్గువేయడం పూర్తి కాలేదనీ, పూర్తి అయాక ఆయిలింగ్‌కు షెడ్‌లోకి తీసుకొచ్చి ఉంచవలసిన బాధ్యత అసిస్టెంట్ షెడ్‌టర్నరుదేననీ, రోసయ్య జవాబు చెప్పి, దురుసుగా మాట్లాడినందుకు అతని చర్యను ఖండించాడు. దానికి షెడ్‌టర్నరు మరింత రెచ్చిపోయి, రోసయ్యను మొగంమీద నెత్తురు వచ్చేవరకు పిడిగుద్దులగుద్దాడు.

ఈ దౌర్జన్యాన్ని గురించి రోసయ్య ఆక్టింగ్ లోకోఫోర్మెన్‌తో ఫిర్యాదు చేశాడు. కాని, అతడుకూడా ఏమీ పట్టించుకోలేదు. వెంటనే సుమారు 500 మంది రైల్వే కార్మికులు సమావేశమై, షెడ్‌టర్నరును సస్పెండ్ చేయవలసి దని కోరుతూ ఆక్టింగ్ లోకో ఫోర్మెన్ వద్దకు రాయబారం వెళ్ళారు. మధ్యాహ్నం 2 గంటలకువచ్చి విచారణ చేస్తానని అతడిజవాబు. కార్మికుల ఆందోళన ఎక్కువయింది. మధ్యాహ్నం పనివేళకు షెడ్‌దగ్గర సమావేశమై, అతని కొరకు నిరీక్షిస్తున్నారు. 2 గంటల 5 నిమిషాలయింది. పనికి వెళ్ళవలసిన టైము 2 గంటలు. ఆక్టింగ్ ఫోర్మెన్ అప్పుడు వచ్చి, కార్మికుల్ని మొదట పనిలో ప్రవేశించవలసిందని హెచ్చరిస్తూ 2½ వరకూ వారితో వాదించాడు. చివరకు, కొట్టిన వ్యక్తినీ, కొట్టబడిన వ్యక్తినీ, సస్పెండు చేసినట్లు తెలియజేశాడు. కొట్టబడిన వ్యక్తిని శిక్షించడం అన్యాయంకాబట్టి న్యాయంజరిగే వరకూ పనికి వెళ్ళం అని కార్మికులన్నారు. ఇంతలో పెర్మనెంట్ లోకో ఫోర్మెన్ ప్రవేశించి, కొట్టిన వ్యక్తిని మాత్రమే సస్పెండు చేశానని తెలియజేశాడు. వెంటనే కార్మికులు పనిలో ప్రవేశించారు. అప్పుడు టైము 2-45.

రాయలసీమ కరువు నిధి

25—6—43 నుండి 1—7—43 వరకు

జమ

క్రిందటివారం ప్రకటించిన జమలు	5378	0	4
ఎన్నా బలరాం (సికింద్రాబాద్)	100	0	0
కాజ చంద్రంగారు (రైలులో వసూలు)	11	6	2
జి. శ్రీరాములుగారు (రైలులో)	5	0	0
రాయవరపు సీతారామమ్మ, జానకిరామయ్య	2	0	0
వినుకొండప్రజలలో వసూళ్ళు	58	5	0
అంపాపురం వస్తూ రైలులో మహిళాసంఘం వసూలు	1	1	3
కె. జాన్ మాష్టరు	1	0	0
తూ॥ గో॥ జిల్లా ఉప్పాడగ్రామంనుండి	85	8	0
,, కొత్తపల్లినుండి	4	8	0
పొన్నవరం గ్రామయువజనసంఘం	35	6	0
జగన్నాథపురంలో వసూలు	13	6	0
పట్టీ ఆంధ్రజనసంఘం	36	0	0
నెల్లూరుజిల్లా ఆత్మకూరు తాలూకా రైతుసంఘం	48	14	0
తూ॥ గో॥ జిల్లా ఆత్రేయపురం ఫిర్కా వసూలు	25	6	0
ఒరంగలునుండి యల్లాప్రగడ శ్రీహరిరావు	3	2	0
కుక్కడపు వెంకటనరసింహారావు	12	0	0
రవ్వా శివలింగం	3	0	0

ఆరె రత్తయ్య		2 0 0
కె. ఆర్. రాజు		2 0 0
భూపతి రాజలింగం		1 0 0
పి. వి. నారాయణరావు		1 0 0
అల్లాడి నాగయ్య	10 0 0	
అల్లాడి కృష్ణమూర్తి	5 0 0	
చిదరాల రాజమల్లయ్య	15 0 0	
అల్లాడి మల్లయ్య	5 0 0	
కుక్కడపు కృష్ణమూర్తి	2 0 0	
ఇ. వి. సుబ్బారావు	1 0 0	
ఎ. వెంకటరావు	1 0 0	
గుండా రంగనాయకులు	0 8 0	
షేక్ మహబూబ్ ఆలీ	0 8 0	
నాగబండి రంగనాయకులు	0 8 0	
పెద్ది చినదుర్గయ్య	1 4 0	
	41 12 0	35 14 0

(41—12—0 హాలీ కి 35—14—0 బ్రిటిష్ నాణెములకు సమానం)

	5866	12	7

ఖర్చు

క్రిందటివారం ప్రకటించిన ఖర్చులు	4548	9	6
తూ॥ గో॥ జిల్లాలో నిధి వసూలుకయిన ఖర్చులు	3	8	0
కైరుప్పల ఫామిన్ క్యాంపులోని ఇద్దరు వర్కర్లకు	40	8	0
పెదకొత్తిలి క్యాంపు వర్కరుకు	20	4	0
ఛాయాపురంక్యాంపు వర్కరుకు	20	4	0
చినహత్తూరు క్యాంపులోని ఇద్దరు వర్కర్లకు	45	10	0
కె. కోటిరెడ్డి వైద్యఖర్చులకుగాను	10	0	0
మొత్తం ఖర్చులు	4686	11	6
నేటి నిల్వ	1178	1	0
	5866	12	6

ఇంకా కృష్ణాజిల్లా పెదమద్దాలి, వెల్దిపాడు గ్రామాలనుండి, యీడుపుగల్లు వ్యవసాయ కూలీ స్త్రీలనుండి కొన్నిబట్టలు వచ్చాయి. గుంటూరుజిల్లానుండి కూడ బట్టలు వచ్చాయి.

బెజవాడ, 1—7—43. } చెరుకూరి చలపతిరావు
ఆఫీసు మానేజరు
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం

ఇవీ - అవీ

20-6-43 వ తేదీని పాలకొల్లులో స్థానిక మ్యునిసిపల్ పనివారలసంఘ వార్షికోత్సవం జరిగింది. అధ్యక్షులు కామ్రేడ్ ఉద్దరాజు సూరపరాజు. జండాప్రతిష్ఠాపకులు కామ్రేడ్ భూపతిరాజు వెంకమ్మ. కామ్రేడ్ వద్దాది సూర్యనారాయణ ప్రారంభోపన్యాసకులు.

తీర్మానాలు: (1) పనివారల కష్టాల్ని గురించి మ్యునిసిపల్ అధికారుల కందజేయబడిన మెమోరాండంకు సరియైన సమాధానం రానందున, మరొకసారి రాయబారం వెళ్ళాలి.

(2) ఆంధ్రరాష్ట్ర మ్యునిసిపల్ పనివారల సంఘాన్ని రిజిష్టరు చేయుటకు 2 సంవత్సరాల క్రితమే కోరినప్పటికీ, యింతవరకు రిజిష్టరు చేయనందుకు మద్రాసు ప్రభుత్వ చర్యను ఖండించారు.

(3) ఆం॥ రా॥ మ్యునిపల్ పనివారలసంఘ ఉపాధ్యక్షులైన ఆకుల వెంకటసుబ్బారావుగారిని అకారణంగా డిటెన్షన్‌లో ఉంచినందుకు ప్రభుత్వ చర్యను ఖండించారు.

(4) ఉరిస్తంభాలకు ఆహుతి చేయబడ్డ కయ్యూరు కామ్రేడ్స్ ఆశయాన్ని నెరవేర్చ ప్రతిజ్ఞ తీసుకున్నారు.

కార్మికనాయకుని మరణం

చిట్టివలస కాంగ్రెసు లేబర్‌యూనియన్ అధ్యక్షులైన శ్రీ కరుణాకరం సుబ్బారావుగారు 19-6-43 వ తేదీని మృత్యువు వాతబడినందుకు 24-6-43 వ తేదీన సుమారు 1000 మంది కార్మికులు సమావేశమై, వారిమరణానికి సానుభూతిని ప్రకటిస్తూ, సంఘాన్ని యింకా బలపరుస్తామని ప్రతిజ్ఞచేస్తూ, తీర్మానించారు.

బట్టల కరువు, కాగితం కరువు

25-6-43 వ తేదీని బందరు ప్రెస్ వర్కర్సు యూనియన్ సమావేశమై, బట్టల కరువును నివారించడానికిగాను వెంటనే ప్రభుత్వం ప్రజాసంస్థలద్వారా చౌకబట్టను అమ్మించాలనీ; కాగితపు ఉత్పత్తిలో సగంవరకూ ప్రభుత్వం ముద్రణాలయాలకు వినియోగించి కార్మికుల్ని నిరుద్యోగాన్నుండి కాపాడవలసిందని కోరుతూ తీర్మానించింది.

★ ఆహారసమస్య

తిరువాంకూరు పరిస్థితులు నేర్పుతూన్న పాఠం

ఆహారసమస్య పరిష్కార విషయంలో అధికారులు ప్రజాసహకారంతో పనిచేస్తేనే ప్రయోజనం వుంటుంది - లేకపోతే అంతా అనర్థపరంపరల భాగోతం అవుతుందని మనకు నిదర్శనపూర్వకంగా తెలుస్తోంది. ఈ విషయంలో అధికారవర్గం పూర్తిగా తమ ఉద్యోగులమీదనే ఆధారపడడమంటే ఆకలిమంటలను, అవినీతిని ఎన్నోరెట్లు హెచ్చించడమే అనడానికి మరోనిదర్శనం ఇదిగో:

తిరువాంకూరు సంస్థానంలో ఆకలిమంటలను చల్లార్చడంకోసం, సంస్థాన ప్రభుత్వం కమాండీరింగును అమలు జరుప నిశ్చయించింది. కమాండీరింగును అమలు జరుపవలసిన అవసరంవుంది - కాని, అధికారు లనుకున్న పద్ధతినయితే అది ఫలించదని సంస్థాన ప్రజల నాయకులు తెలియజేశారు. అది ఫలించాలంటే ప్రజానాయకుల సహకారం అవసరం అన్నారు. దీనిని జయప్రదం చేయడానికి పూర్తిగా తోడ్పడతామని తీర్మానిస్తూ, సంస్థాన కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గం ఒక ముఖ్య సూచనచేసింది. రైతు పండించిన దెంత, విత్తనాలకోసం, అతని అవసరాలకోసం పోగా కమాండీరింగుకు ఎంత మిగులుతుంది, అనే లెక్కలు తీయవలసిన బాధ్యత గ్రామ కమిటీలకు విడిచిపెట్టాలనీ, ఈ కమిటీ సభ్యుల్లో ముప్పాతికవంతు ప్రజలచే ఎన్నుకోబడినవారే వుండాలని ఈసూచన.

ఈ తీర్మానం చేసినందుకు నాయకుల్లో ఇద్దర్ని వెంటనే అరెస్టుచేసింది ప్రభుత్వం. కారణం - ఈతీర్మానం కమాండీరింగు పద్ధతిని భగ్నంచేసి, తిండిదొంగలను బలపరుస్తుందట!

కాని, ఇది జరిగిన కొద్దిరోజులకే సంస్థానాధికారులకు స్పష్టమయింది - ఏది తిండిదొంగలను బలపరచడమో. "రెవిన్యూ అధికారులద్వారా కమాండీరింగుని అమలు పరవాలనే ప్రయత్నం పూర్తిగా నిష్ఫలమయిందని నిర్మొహటంగా ఒప్పుకోడం మంచిది. ఇలా జరగడానికి కారణం, ఈ అధికారులు బీదవాళ్ళను బాగా పీడించి, ధనికులను ఊరకే వదలిపెట్టారు." అని తిరువాంకూరు దివాను జూన్ 5 వ తేదీని తిరువాంకూర్ శాసనసభలో ఒప్పుకోవలసి వచ్చింది.

అంతేకాదు. మరికొద్ది రోజులకు మరో ప్రభుత్వ ప్రకటన జరిగింది. "గత మూడు నెలల్లో పందమందికిపైగా ప్రభుత్వోద్యోగులు, రెవిన్యూ అధికారులు, పోలీసు కనిస్టేబులు, ఇన్‌స్పెక్టరులు, ఎక్సైజు ఉద్యోగులు, పెద్ద పెద్ద భూముల్ని సంపాదించారు. కమాండీరింగు అమలుపరచిన సందర్భంలో వీరుఇదంతా సంపాదించారు. వీరిని సస్పెండుచేసి విచారణ జరుపుతున్నారు." అని ఈ ప్రకటన.

ఇంత జరిగినా ఆసంస్థాన ప్రభుత్వం ప్రజానాయకుల సహకారాన్ని తీసుకోడానికి సిద్ధపడలేదు. అరెస్టుచేయబడిన ఇద్దరు నాయకులు ఇంకా జైలులోనే ఉన్నారు. ఆహారసమస్య విషయంలో ప్రజలకు సక్రమమైన కార్యక్రమం సూచిస్తున్న మలయాళ కమ్యూనిస్టు పత్రిక, 'దేశాభిమాని' సంస్థానంలోకి రాకూడదు. అంచే అనుభవంనేర్పుతూన్న పాఠాలనుకూడా అధికారవర్గం పెడచెవిని పెడుతూందన్నమాట.

అఖిల మలబార్ ఆహార సంఘం

తిరువాంకూరులో అధికారుల వైఖరి ఇలా వుండగా, ప్రక్కనే ఉన్న మలబారులో అన్ని పక్షాలవారు, అన్నివర్గాలవారు ఏకమై ఆహార సమస్యను పరిష్కరించుకొనే మార్గాలాలోచిస్తున్నారు.

గతమాసం 13 వ తేదీని కాలికట్ నగరంలో అఖిల మలబార్ ఆహార మహాసభ జరిగింది. కేంద్రశాసనసభలో జమీందారు ప్రతినిధి అయిన సీలంపూరు నెంయరాజా ఈ సమావేశానికి అధ్యక్షులు. కాలికట్‌లో టి.వి. సుందర అయ్యర్ అను ఒక సుప్రసిద్ధ కాంగ్రెసు దేశభక్తుడు ఆహ్వానసంఘాధ్యక్షుడు.

మలబారులో కోతలయిన తరువాత పరిస్థితి కొంత నయమనిపించింది. కాని, కొద్ది రోజుల్లోనే ఆహారపదార్థాల కరువు భీషణరూపం దాల్చింది. దానితోపాటు ఏలురావ్యాధి చెలరేగింది. ఇలాంటిపరిస్థితుల్లో ఈమహాసభ జరిగి, ప్రజలు నిరుత్సాహపడకూడదని ఉద్బోధించింది. దేశభక్తులు చేతులుముడుచుకొని కూర్చొని దేశాన్నధోగతిపాలు చేయకూడదనీ, ఈ తీవ్రపరిస్థితులనుంచి బయటపడడానికి పూర్తిగ తోడ్పడాలని హెచ్చరించింది.

"జాతీయ ప్రభుత్వం ఏర్పడితేనేగాని ఆహారసమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నమాట నిజమే. కాని, ప్రజలందరూ, ప్రభుత్వమూ కలిసి, ఏకదీక్షతో కృషిచేస్తే ఆహారపదార్థాల కరువును కొంతవరకయినా తీర్చుకోడానికి వీలుంటుంద"ని ఈ మహాసభ తీర్మానించింది.

మలబారులో ఉన్న ఆహారపదార్థాల నన్నిటిని ప్రజాసంస్థలు నిర్ణయించే రేషన్ పద్ధతిమీద పంచడానికి; అన్నివిధాల ఆహారాన్ని అధికంగా ఉత్పత్తిచేయడానికి; ఇతరప్రాంతాల నుంచి సాధ్యమయినంతవరకు ఎక్కువ సరుకును తెప్పించి, తాలూకాలకు సప్లయిచేయడానికి; ప్రజాసంస్థలు, జమీందారులు, పరిశ్రమదారులు, కార్మికులు-అందరిప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులుగల ఆహార సంఘాలను అన్నిచోట్ల స్థాపించి, వాటిద్వారా కృషిచేయడానికి మహాసభ నిర్ణయించింది. ఈకార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడానికి అఖిలమలబార్ ఆహారసంఘాన్ని ఏర్పాటుచేశారు.

ప్రజల ఐకమత్యంపైనాధారపడిన ఇలాంటి సంఘం తన కృషిలో తప్పక జయం పొందుతుందనడానికి ఏలాంటి సందేహం లేదు.

తిండిదొంగలను లొంగదీశారు

తిరుచునాపల్లి జిల్లాలో కారూర్ అనేది ఒక చిన్న పట్టణం. తిరుచునాపల్లి ఎక్కువ పంట పండే ప్రదేశమే అయినా, ధాన్యం కరువు తప్పిందికాదు. బియ్యం ధర రూపాయికి 5½ లేక 6 శేర్ల నుండి హటాత్తుగ రెండుశేర్లకు పెరిగింది. దీంతో ప్రజల్లో ఆందోళన బయలుదేరింది. దీనికితోడు, ప్రజల బాధల్ని లక్ష్యం చేయకుండా వర్తకులు బియ్యాన్ని ఇష్టంవచ్చినట్లు ఎగుమతి చేసేస్తున్నారు.

కారూర్‌లో స్థానిక కమ్యూనిస్టులు ఇంటింటికి ప్రచారం జరిపి ప్రజల్ని సంఘటిత పరచడం ప్రారంభించారు. చివరికి తహసీల్దారు దగ్గరకు డెప్యుటేషన్ తీసుకువెళ్ళారు. తహసీల్దారు చేతిక్రింద ఒక కమిటీ వుంది. కాని అందులో అందరూ వర్తకులే. ఇద్దరు కార్మిక ప్రతినిధులు తప్ప. డెప్యుటేషన్ సంగతి వినగానే తహసీల్దారు ఈ కమిటీని సమావేశపరచారు. కార్మిక ప్రతినిధులిద్దరూ ప్రజలతరపున మాట్లాడారు. చివరికి బియ్యం 5½ శేర్ల చొప్పున అమ్మాలని తహసీల్దారు వర్తకులతో చెప్పాడు.

కాని, వర్తకులంత సులభంగా లొంగుతారా! బియ్యం అసలు లేదని వదంతి పుట్టించి, ప్రజల్ని బెదిరించి రెండుశేర్ల చొప్పునే అమ్మాలని చూశారు. కాని, ప్రజలు వెంటనే ఒక సభ జరిపి, పట్టణ ఆహార కమిటీని, వార్డు కమిటీలను ఏర్పాటుచేసి ఆందోళన ప్రారంభించారు. మరునాటికి వర్తకులుదిగివచ్చారు; 5½ శేర్ల చొప్పున అమ్మారు.

కాని, మూడురోజుల తరువాత మళ్ళీఎత్తులు వేయడం ప్రారంభించారు. ఈసారి 5 శేర్ల చొప్పున అమ్మకం సాగింపజూచారు. కమ్యూనిస్టు వాలంటీర్లు ఎంతచెప్పినా వినలేదు. వెంటనే పందమంది స్త్రీలు తహసీల్దారు దగ్గరకు వెళ్ళారు. తహసీల్దారు వచ్చి రూపాయికి 5½ శేర్ల చొప్పున అమ్మేలా చేశాడు.

ఈవిధంగా ప్రజల ఐక్యతద్వారా కారూర్‌లో విజయం సాధించారు.

కిరసనాయిల్ సమస్య

నిడదవోలు (పశ్చిమగోదావరి) లో ఒక కిరసనాయిల్‌డిపోవద్ద ఒకనాడు గలభా బయలుదేరింది. అక్కడ కిరసనాయిల్ కోసం ప్రోగయిన రైతులు, పిల్లలు-అంతా షాహుకారుమీద కోపంతోమండిపడుతున్నారు. వాళ్ళందరికీకిరసనాయిల్ ముట్టకముందే షాహుకారు కొట్టు కూనేస్తున్నాడు.

ఆనికనిసెట్టి స్థానిక కమ్యూనిస్టులు అక్కడికి వెళ్ళి, ప్రజలను సర్ది, షాహుకారు దగ్గరకు వెళ్ళారు. పని పాటలు మానుకొని కిరసనాయిల్ కోసం, ఎక్కడెక్కడనుంచో వచ్చిన ఆ ప్రజలందరికీ కిరసనాయిల్ తప్పకుండా ఇవ్వాలన్నారు. ఆకలివేస్తోంది. ఇప్పుడు వీలు లేదని తలుపు మూసేయబోయాడతను. కామ్రేడ్స్ఒప్పుకోలేదు. మూయనీయకుండా చేశారు. గత్యంతరం లేక షాహుకారు బయలుదేరాడు. కామ్రేడ్స్ దగ్గరుండి, అందరికీ సక్రమంగా చమురు ముట్టేలా చేశారు.

అది జరిగిన తరువాత ఆ ప్రజలందరూ పార్టీ ఆఫీసులో సమావేశమయి, తమ తమ ప్రదేశాల్లో సంఘాలేర్పాటు చేసుకోడానికి, వాటిద్వారా ఇబ్బందులు తీర్చుకోడానికి నిశ్చయించుకున్నారు.

కర్నూలుజిల్లాలో

కర్నూలుజిల్లాలో వెలుగోడు గ్రామానికి మరి మూడు గ్రామాలను కలిపి 24 డబ్బాల కిరసనాయిల్ సప్లయిచేస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 3000 కుటుంబాలుంటాయి వీటికి ఈ చమురు ఏమాత్రం సరిపోవడంలేదు. ఆ కారణంచేత కిరసనాయిల్‌డిపోల దగ్గర గలభా మామూలయిపోయింది.

సప్లయి ఎక్కువచేయాలని ఇంతవరకు రెండుసార్లు జిల్లాకలెక్టరుకు మహజర్లు పంపారు. కాని జవాబులేదు. మూడవసారి పంపడానికి ప్రయత్నం జరుగుతూంది. కోఆపరేటివ్ స్టోర్సుకూడా ఎక్కువ సప్లయికోసం ఆందోళనచేస్తూంది.

ప్రజల అసంతృప్తి శృతిమించిపోకముందు అధికారులు మేలుకోవాలి.

★

రాయలసీమకరువునిధికి సహాయం

ఏలూరులో 15-6-43 న పట్టణ కమ్యూనిస్టు కమిటీ, యువజనసంఘం, మునిసిపల్ వర్కర్సు యూనియన్, పట్టణ కార్మిక సంఘాల యాజమాన్యాన "రాయలసీమ కరువు నిధికి" తోడ్పడాలంటూ విచిత్రవేషములద్వారా ఏలూరుపట్టణమంతా గొప్పప్రచారం జరిగింది. డప్పు, కోయ, బుడబుక్కల, బైరాగి, గ్రుడ్డివాళ్ళు, వీధిగాయకుల, వేషాలద్వారా ప్రజలలో, రాయలసీమలో కరువు తాండవించుచున్నదనియు, సోదరులకు మనమంతా సాయం చేయాలసిందని ప్రతివేషము ద్వారా తెలుపబడింది. ప్రజలు అతి సానుభూతితో మన ప్రచారంవిని, రాయలసీమ కరువునిధికి తప్పక తోడ్పడుతామని చెప్పుచున్నారు. ఒక స్థానిక షాహుకారు వేషాలను ప్రత్యేకంగా తన దగ్గరకు రమ్మని ప్రదర్శనం చూచిన తరువాత ఆశ్చర్యచకితుడై, రాయలసీమకు బాగా తోడ్పడుదుమనియు, స్థానిక ఆహారసమస్యను పరిష్కరించటంలో కూడా సాయంచేస్తానని చెప్పాడు.

ప్రజలవద్దనుండి చందాలు వసూలు చేయబడుచున్నవి. ఒక్కఅరగంటలో రూ 15 లు దాకా వసూలుచేయబడింది.

జూన్ 15 రాత్రి దక్షిణపు, పడమర వీధులలో కమ్యూనిస్టు కమిటీ ఆధ్వర్యమున 30 మంది యువకులు "రాయలసీమకు సాయం చేయాల"ని నినాదములద్వారా ప్రచారంచేశారు.

ప్రజలలో బియ్యం, బట్టలు విరివిగా వసూలు చేస్తున్నారు.

ఇలాగే, గుంటూరు తాలూకా దొండపాడు గ్రామంలో 22-6-43 వ తేదీన రు 4: 12 మానికల బియ్యం వసూలుచేశారు. 22 తేదీలలో కోవూరు తాలూకా ఊటుకూరు గ్రామంలో రొఖం రు 8-1-0, బియ్యం 1 మానికలు, ఒక ఇత్తడిగ్లాసు, ఒకతువ్వాలు, వసూలయాయి.

బందరుతాలూకా పెడనలో తాలూకాకమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజరు, వర్తక గుమాస్తాల సంఘం, కలిసి రాయలసీమ కరువునిధి వసూలుచేశారు. ఇందులో వర్తక గుమాస్తాలకృషి, పట్టుదల ఎన్నదగినది. మొత్తం రు. 220 లు వసూలైనవి. సుమారు 60 మందివద్ద వసూలు చేశారు. ఇదిగాక, పెడనలో బాలసంఘంవారు 36 గురివద్ద 1-13-6 వసూలుచేశారు. బాలురు ప్రజలకు కరువును గూర్చి చక్కగా తెలియజెప్పారు. నందమూరులో ఒక కామ్రేడ్ 50 మందివద్ద 2-3-0 లు వసూలుచేసి ఇచ్చాడు. రైళ్ళలోను, కారులలోను, స్థానిక వర్కర్లు-బుర్రకథ పెట్టి 13-12-0 లు వసూలుచేశారు (150 మందివద్ద). మొత్తం రు 237-12-6 లు 296 మంది ప్రజలవద్ద వసూలు చేయబడింది.

కామ్రేడ్ కాజ చంద్రం బెజవాడ పార్టీ పనిమీద వెళ్ళుచూ రైలుబండిలో రాయలసీమ కరువు నిధికిగాను రు. 9-9-9 లు ప్రయాణీకులనుండి ప్రోగుచేశారు. అదేరోజున కామ్రేడ్ శ్రీరాములు పెళ్ళికి వెళ్లుచు బండిలో 5 రూపాయలు, పెండ్లివద్ద రు 2 లు ప్రోగుచేశాడు. రాయలసీమను గురించి చెప్పగానే ఎంతోవిచారముతోను, కండ్లవెంట నీరుపెట్టుకొని ప్రజలు తమ సానుభూతిని వెల్లడిచేశారు.

★ కరువు నివారణ క్యాంపులో పరిస్థితులు

ఉదయగిరి సబ్‌తాలూకా (అనంతపురం జిల్లా) బాబాల కరువు నివారణ క్యాంపులో వర్కు ఏజంట్లుగా పనిచేసే యిద్దరు వ్యక్తులు కూలీలను బూతుకాళ్ళతో తన్నుట, కొరడాలతో కొట్టుట, బూతులు తిట్టుట-మొదలయిన దౌర్జన్యాలు చేస్తున్నారు. రోజుకు 0-1-0 పురుషుకి, 0-0-9 చొప్పున స్త్రీకి, 0-0-6 బాలబాలు'కి, యిచ్చే స్వల్పమాత్రపు కూలిడబ్బులలో కోతకోస్తున్నారు. రోజూ ఉదయం 8 గంటల మొదలు సాయంత్రం 3 గంటలవరకు పనిచేయి చుకోవడానికి బదులు, ఉదయం 8 మొదలు సాయంత్రం 8 గంటలవరకు పనిచేయి చుకొంటున్నారు. సుమారు 4000 మంది కూలీలు ఈఘోరపరిస్థితులకు గురిఅవుతున్నారు. అంతేకాకుండా వర్కుఏజంట్లు 20-6-43 వ తేదీని కొంతమందిని అన్యాయంగా డిస్మిసు చేశారు. ఈ దారుణపరిస్థితుల్నిగురించి స్థానిక కాంగ్రెస్‌నాయకులు, కరువు నివారణ సంఘ కార్యదర్శి, రైతుసంఘ ప్రచారకులు కలిసి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుతో చెప్పగా, అట్టి స్వల్పవిషయాలను గురించి తానేమీ చేయజాలనని జవాబు చెప్పాడు.

ఛాయాపురం కరువు నివారణ క్యాంపులో కూడా వర్కు-ఏజంట్ల ప్రవర్తన ఇలాగే ఉంది. చార్జి ఆఫీసరు సహితం దౌర్జన్యంగా కూలీలను కొడుతూంటే, కింది తాబేదార్ల సంగతి చెప్పనక్కరలేదు. దీనికితోడు ప్రభుత్వాధికారులు [illegible]నున్న పేదరైతుల్ని సహితం పీడిస్తు[illegible] పేదరైతుల స్వాధీనంలోని [illegible]మిగుండా బాట వేయుటకు [illegible]రుచేసి, సుమారు రు 1000 లు [illegible] గడ్డివాములను రైతులకు తెలియకుండా దూరంగా తీసిపారవేయించారు. స్థానిక [illegible] సంఘ వర్కర్లు యీవిషయాలనుగురించి [illegible]రుతో చెప్పారు. 13-6-43 వతేదీని కలెక్టరు స్వయంగావచ్చి, విచారణచేసి, రైతుల నష్టం సంగతి పద్ధతిలో పరిష్కారించేస్తానని వాగ్దానం చేశారు. రైతులు రైతుసంఘంలో సభ్యులుగా చేరి, ఐక్యతతో పనిచేయడం వల్ల గలిగే లాభాన్ని తెలుసుకొంటున్నారు.

పంటల ఉత్పత్తికి ఆటంకాలు

చెర్లోపల్లి అనే గ్రామం వెంకటగిరి జమీలోనిది. ఆ గ్రామానికి - పొలాలకూ మధ్య పెద్ద చెరువు ఉండడంవల్ల రైతులు తమ పొలాలకు 8 మైళ్ళు చుట్టుతిరిగి పోవలసివస్తోంది. ఇందువల్ల వ్యవసాయపు పనులకు ఆటంకము కలుగుతోంది. వానకాలంలో ఎరువు బండ్లు వెళ్ళే మార్గమే లేదు. ఈయేడు చుట్టుప్రక్కల గ్రామస్థులు సాగుచేసుకొని నారు పోస్తూంటే, యీ గ్రామస్థులు ఎరువుతోలుకోడానికి అవకాశమే లేదు. ఈ యిబ్బందినిగురించి 16-6-43 తేదీని కామ్రేడ్స్ భరద్వాజ్, రామసుబ్బారెడ్డి గారలు నెల్లూరు జిల్లా కలెక్టరువద్దకు పోయి, సరియైన రాకపోక మార్గం ఒకటి వేయించి, ఆహారోత్పత్తికి సాయపడవలసిందని కోరారు. కలెక్టరు ఆలోచించి తెలియజేస్తానని జవాబు చెప్పాడు.

గుంటూరుతాలూకా నూతక్కి గ్రామంలో 409 యకరముల భూమిని గుంటూరు జిల్లా అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మాగాణీ చేయుటకు అనుమతిస్తూ 12-5-43 న ఉత్తరువు జారీచేశారు. కాని, ఆగ్రామమునసబు, కరణముమూలంగా రైతులెవరూ మాగాణీనీటికై గండ్లు వగైరా కొట్టకూడదనీ, అలా చేస్తే, యకరము ఒకటికి రు. 30 చొప్పున జరిమానా యిచ్చుకోవలసి వస్తుందనీ, తెలియజేశాడు. వెంటనే రైతులు ఎక్కువగా పండు మాగాణి పంటలను వదలి, 80 యకరముల మెట్ట పైర్లను మాత్రం వేశారు. 27-6-43 వ తేదీని తాలూకా రైతుసంఘ నాయకులు, మరికొందరు రైతులు కలిసి, మునసబునుప్రశ్నిస్తే, తన కట్టి ఆర్డర్లువచ్చాయని ఒకసారి, రాలేదని మరొకసారి, తన సొంత ఆర్డరు అని ఇంకోసారి తెలియజేశాడు. చివరకు మాత్రం గారికొచ్చి, వరుసగా 3 సంవత్సరాలవరకు నీటి తీరువ లేకుండా సాగుచేయించాలను ఆర్డర్లు ఉన్నవని అంగీకరించాడు. ఈతని ప్రవర్తనవల్ల రైతులు తమ పనులన్నీ పూర్తి చేసుకొనికూడా, ఎంతో ఆందోళన పడుతున్నారు. ఇట్టి గ్రామోద్యోగుల చర్యలను ప్రభుత్వం అరికట్టవలసియుంది.

రైతుసంఘాల ఆందోళన

నైజాంస్టేటు, వైజాగ్ జిల్లానుండి ఎరువుల నిషేధాన్ని తొలగించి, రైతులకు ఎరువులు చౌకగా సప్లయిచేయించవలెనిందనీ; ఎరువుల అప్పుల దరఖాస్తు ఫారాలను వెంటనే అచ్చు వేయించడంగాని, రైతుసంఘాలు అచ్చు వేయించుకొనే వాటిని అంగీకరించడంగాని, చేయవలసిందనీ, కోరుతూ 21-6-43 వ తేదీని బాపట్ల తాలూకా రైతుసంఘాధ్యక్షుడు మద్రాసు డెవలప్‌మెంటు శాఖకు తంతినిచ్చారు. 22 వ తేదీని గుంటూరు తాలూకా దొండపాడు గ్రామరైతు సంఘంవారు సమావేశమైతీర్మానం గావించారు.

చింతలపూడి తాలూకా రైతుసంఘం తరపున 9 గ్రామాలనుండి వచ్చిన 720 సంతకాలతో యీక్రింది విషయాలను గురించి మెమొరాండం ఒకటి జిల్లా కలెక్టరుకు యిచ్చారు:

1. రీసెటిల్మెంటు, పుగాకు బిల్లు, చెరువు మరమ్మతులబిల్లు- వీటినిగురించి రాష్ట్రరైతు సంఘం గావించిన సూచనల ప్రకారం చర్యగైకొనుట.

2. ఎరువులు, విత్తనములు గురించి గ్రామాధికారులద్వారా వివరాలు తెలియబరచాలి.

3. జీవితావసర వస్తువులన్నింటిపై ధరలు కంట్రోలు చేయాలి.

4. ఎర్రగుంటపల్లిలోని కల్యాణరాయుడు చెరువును బాగుచేయించాలి.

కూలీ రైతుల సామరస్య దినం

దివితాలూకా, పెదప్రోలులో 25-6-43 న కూలీసెటిల్లోను గ్రామములోను ఊరేగింపనంతరంగ్రామమధ్యమున దివితాలూకా చల్లపల్లి ఫిర్కారైతుసంఘఆర్గనైజరు కామ్రేడ్ చండ్ర రామకృష్ణయ్య అధ్యక్షతను కూలీ రైతులు 300 మంది సమావేశమయినారు. సభలో కూలీ రైతుల సామరస్యముయొక్క అవసరము, సామరస్యమెట్లు పొసగునో, తద్వారా ఐక్యత, నాయకులనియమ, జాతీయప్రభుత్వం సాధన, ఫాసిస్టు నాశనము ఎట్లు కాగలదో, విపులముగ కామ్రేడ్ చండ్ర శ్రీరామకృష్ణయ్య చెప్పెను. తరువాత కూలీ - రైతులు లేచి 7 గంటలు పనిచేయుటకు కూలీలు, బస్తా ఎన్ని రూపాయలు అమ్మితే అన్ని అణాలు రైతులు, యిచ్చుటకు ఒప్పుకొనిరి.

---

5. ఇది బీద తాలూకా గాన, సామాన్య రైతులవద్ద యుద్ధ చందాలు వసూలు చేయరాదు.

6. కిరాయిబండ్లకు రేట్లు హెచ్చించాలి.

26-6-43 వ తేదీని సమావేశమైన దివి తాలూకా రైతుసంఘం యీక్రింది విషయాలపై తీర్మానాలు గావించింది:

1. త్వరలో రైతాంగ విద్యాలయమును నడుపుట.

2. అధికోత్పత్తికి సాగుకు లాయకైన బంజరు భూములను ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు- పేదరైతులకు యిప్పించుట.

3. పొగాకు బిల్లును ఆంధ్రరాష్ట్ర రైతుసంఘసూచనల ప్రకారం సవరించుట.

4. రీసెటిల్మెంటు రేట్లను రద్దుచేసి, నీటి శిస్తు రెమిషన్లను కొనసాగించుట.

పొగాకుపన్నుపై రైతుసంఘ వర్కర్లకు సూచనలు

— కామ్రేడ్ నండూరి ప్రసాదరావు,
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ, ప్రధాన కార్యదర్శి

[illegible] కేంద్ర ప్రభుత్వం విధించిన [illegible] పన్నునుగూర్చి ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం కొన్ని సవరణలు సూచించింది. ఈ సవరణలను బలపరుస్తూ, చట్టాన్ని మార్చవలసినదిగా ఆంధ్రదేశం అంతటినుండి కేంద్ర ప్రభుత్వమునకు మహజర్లు వెళ్ళినాయి. పొగాకు వర్తకులుకూడా కొన్ని సవరణలు సూచిస్తూ ఢిల్లీకి డిప్యుటేషన్ వెళ్ళారు. అందుపై కేంద్రప్రభుత్వం పుగాకు రైతులతోను; వర్తకులతోనూ సంప్రదించుటకై అడిషనల్ డిప్యూటీ డైరెక్టరు ఇన్స్పెక్షను ఆఫ్ సెంట్రల్ ఎక్సైజెస్‌ను పంపింది.

ప్రభుత్వ ప్రతినిధితో పొగాకుపన్ను చట్టంలో చేయవలసిన మార్పులనుగూర్చి స్వయంగా చర్చించుటకై ఆంధ్ర రాష్ట్ర రైతుసంఘం పక్షాన ఒక రాయబారవర్గం పంపబడ్డది. ది 28-6-1943 న గుంటూరులో ఈ రాయబారవర్గం కేంద్రప్రభుత్వ ప్రతినిధిని కలుసుకొని ఒక మెమోరాండమును సమర్పించారు. అందలి ఒక్కొక్క కోర్కెకు ప్రభుత్వ ప్రతినిధి ఈక్రింది విధంగా జవాబులిచ్చాడు.

1. పొగాకుకు కనీసపు ధరలు నిర్ణయించుట ఫైనాన్సు డిపార్టుమెంటుది. రెవెన్యూ బోర్డు ప్రతినిధియైన తాను ప్రభుత్వానికి తెలియజేయుటమాత్రం చేయగలడు.

2. పొగాకుపై ఒకపర్యాయం పన్ను వేసిన పిమ్మట చుట్టలపై మరలవేయుట రెండుసార్లు పన్నువేయుటకాదు. నాటు పొగాకుపై వేయదగిన పన్నులో కొద్దిభాగము మాత్రమే రైతుపై విధిస్తున్నాము. తక్కినది చుట్టలమ్ము వ్యాపారులపై వేస్తున్నాము. చుట్టలనువాడే బీద ప్రజల క్షేమాన్ని ఆలోచించియే 0-10-0 లు ఖరీదుచేసే 100 చుట్టలపై పన్ను వేయుటలేదు. కాబట్టి, చుట్టలపై వేయుపన్ను పొగాకుపై వేయవలసిన పన్నులో వ్యాపారులనుండి వసూలుచేయు భాగము మాత్రమే.

3. పండుగల్ల, కాడ, మొదలైన వాటిపై పన్ను తగ్గించుటనుగూర్చి ఆలోచిస్తున్నాము.

4. పొగాకు మొత్తంలోకొంతభాగంనష్టమైనప్పుడు తప్పకపన్ను మినహాయించబడుతుంది.

5. లెక్కలు, దినవర్తుల డైరీ, ఉంచుటను గూర్చి రైతులనేమీ యిబ్బందిపెట్టము. 10 ఎకరములలోపు రైతు ఏలెక్కలూ ఉంచనక్కరలేదు. ఆఫీసరు వచ్చినప్పుడు నోటి మాటలతో చెప్పితే చాలును. 10 ఎకరములపై రైతుకు చదువురాకపోతే, ఆఫీసరు వచ్చినప్పుడుకోరితే ఆలెక్కలను వ్రాసియివ్వగలడు. పన్నుల విధించుట మొదలైన వాటికై ఈ లెక్కలు మాత్రం అవసరం.

6. పంటను పెంచిన మరుసటి సం॥ రం జూన్ 30 కి పిమ్మట రైతు తనవద్ద పొగాకును ఉంచుకోకూడదన్న రూలునుగూర్చి; కోతగోసిన తేదీనుండి లెక్కిస్తాము. డిశంబరుతో కోసినా జనవరిగా వ్రాస్తాము. అందుచే మరుసటి సం॥ జూన్ 30 వరకు రైతుకు 18 నెలల వ్యవధి ఉంటుంది. ఈలోగాకూడా అమ్ముకోలేక, ఇంటివద్దనే ఉంచుకోదలుస్తే ఆఫీసర్ల పర్మిషను పొందవచ్చును. అవసరమున్నదని తోచినచో ఆఫీసరు పర్మిషను ఇస్తాడు.

7. రహదారిచీట్ల జీవితం 20 మైళ్ళకు ఒక రోజుగానిర్ణయిస్తాము. రహదారిచీట్లను దుర్వినియోగంచేయకుండావుండుటకై అవిపోతేశిక్షలు వేయబడుతాయని రూలుచేశాము. కాని పోయినదుకు సంజాయిషీ చెప్పుకుంటేశిక్షవుండదు.

8. పన్నును చెల్లించమని డిమాండు నోటీసిచ్చిన పిమ్మట కాలనిర్ణయంలోగా పన్ను చెల్లించకపోతే శిక్ష విధింపబడునను రూలువిషయంలో కఠినంగా వుండము. రైతు వ్యవధి కోరితే ఇస్తాము. రైతు డబ్బును చూసుకొనే డిమాండుకై అడుగవచ్చును.

9. పొగాకును తూకం వేయుటకై రైతు ఆఫీసువద్దకు వెళ్ళనవసరంలేకుండా, ఆఫీసరే గ్రామాలకు వచ్చునప్పుడు తూకంవేసేపద్ధతిని అవలంబిస్తాము.

10. పచ్చి పొగాకును తూకం వేయమని కోరము.

11. రైతు కాటా వుంచాలన్నది కష్టమే. సాధారణంగా ఆఫీసరే కాటా తెచ్చు పద్ధతి ఏర్పాటు చేస్తాము.

12. రైతుయొక్క ప్రైవేటు బాండెడ్ వేర్‌హౌసుయొక్క సరిహద్దులు మొదలయిన వాటివిషయమై పొగాకునుంచు గది లేక ఇంటి లెక్క లిస్తే సరిపోతుంది. అగది లేక ఇంటిలో పొగాకుతోపాటు మరేనటువంటి సామానులనయినా పెట్టుకోవచ్చు. పొగాకుమాత్రం రైతు చెప్పిన సరిహద్దులలో మాత్రం ఉండాలి.

13. స్వంత ఉపయోగానికై రైతు పొగాకును ఎంత వుంచుకోవచ్చు ననేది ఆ యాజిల్లాలలో రైతుల వాడకాన్నిబట్టి నిర్ణయిస్తాము. ఇందునుగూర్చి కలెక్టర్లకు ప్రత్యేకంగా సూచనలివ్వబడతాయి.

14. స్టాంపు డ్యూటీని తగ్గించాము. మామూలురైతు 3-12-0 ల కన్న ఎక్కువ చెల్లించ నవసరంలేదు.

15. విదేశాలకు చేసే ఎగుమతులపై నిషేధాన్ని తీసివేయవలసినది వాణిజ్యశాఖ. వారికి సూచనను చేయండి.

కోర్కెల కీవిధంగా జవాబిస్తూ చివరకు ప్రభుత్వ ప్రతినిధి చెప్పినది రైతుల నేవిధంగానూ మేము ఇబ్బంది పెట్టదలచుకోలేదు. పంట అభివృద్ధిని చేయుటకే మేము ప్రయత్నిస్తాము అనివిధంగానే ప్రభుత్వానికి ఆదాయం వస్తూంది. ఈ యాక్టును అమలు జరుపుటలో రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉండుటకే చూస్తాము.

ప్రభుత్వ ప్రతినిధి చెప్పిన జవాబులవల్ల తేలేది రూల్సు కొన్ని సవరింపబడబోతున్నవని, అందువల్ల మన కోర్కెలు కొన్ని నెరవేర్చబడవచ్చు. కాని ప్రధానమైన కోర్కె పొగాకుయొక్క కనీసపు ధరలు నిర్ణయించాలన్నది. అది అంగీకరింపబడునంతవరకూ మనం ఆందోళన చేస్తూనే వుండాలి.

రూల్సు ఎంత సవరించబడ్డప్పటికీ కొన్ని యిబ్బందులు వస్తూనే వుంటాయి. స్టాంపులు పోస్టాఫీసులో కొనుక్కోవడంలో లంచాలివ్వవలసివస్తోంది. పడిగాపులుపడి వుండవలసి వస్తోంది. రహదారి (మిగతా 6 వ పేజీలో)

మహిళా ఉద్యమం

బెజవాడ మహిళాసంఘం సమాజసేవలో తన బాధ్యతను ఉత్సాహకరంగా నిర్వహిస్తూంది. ముఖ్యంగా డిపోలవగ్గర మహిళా సంఘసభ్యులు చేస్తున్న సేవ ఆదర్శప్రాయము. ప్రతిరోజూ 30 మంది స్త్రీ వాలంటీర్లు ఆయా డిపోలవద్ద స్త్రీలనుసర్ది, బియ్యం, కిరసనాయిల్ మొదలగువాటి పంపకం సక్రమంగా సాగేలా పాటుపడుతున్నారు.

స్త్రీలకు సంబంధించిన ఇతర సమస్యలను గురించికూడా చాలా కృషిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రిందట సీతన్నపేటలో స్త్రీలకు ప్రత్యేకంగా పాయిఖానాదొడ్లకోసం ఆందోళన చేసి, 112 మంది సంతకాలతో కమీషనరుకి అర్జీపంపారు. కమీషనరు ఇదువిషయమై తప్పకుండా ఆలోచిస్తానన్నాడు.

గతమాసం 20 వ తేదీని లబ్బీపేటలో కార్మికస్త్రీల సభ జరిగింది. కామ్రేడ్ టి. వసుంధర, కమలాంబలు మహిళా సంఘాలను గురించి మాట్లాడారు. రాయలసీమ కరువు గురించి చెప్పగా 7-6-6 వసూలయింది.

ఈవిధంగానే కోటేశ్వరమ్మ, సుబ్బమ్మ, లలితాంబగార్లు గాంధీనగరం, సీతన్నపేట, సత్యనారాయణ పురంలో 17-13-3 రొఖ్ఖం, 18 శేర్ల బియ్యం వసూలుచేశారు. లబ్బీపేట కార్మికుల ఇండ్లవద్ద నీటిసంపులు పెట్టించాలని, మరుగుదొడ్లు కట్టించాలని మహజర్లు పెట్టించి రాయబారం నడపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చదువు రాకపోతేనేం

సూర్యారావుపేట మహిళాసంఘ కార్యనిర్వాహకవర్గ సభ్యురాలైన అప్పలనరసమ్మ కార్మిక స్త్రీ. చదవడం, రాయడంరాదు. అయినప్పటికీ సెలెక్టుకమిటీ రిపోర్టుగురించి మహిళల్లో ప్రచారంచేసి, 108 సంతకాలు పెట్టించింది. 20 మంది మహిళాసంఘ సభ్యుల్ని చేర్పించింది. డిపోలదగ్గర ఎంతో ఉత్సాహంతో పనిచేస్తూంది.

గవర్నరుపేట, ఇంచిపేటల్లో క్లాసులు నడుపబడుతున్నాయి.

గుంటూరుజిల్లా రేపల్లె పట్టణంలో మహిళాసంఘం, స్త్రీలకు మరుగుదొడ్లను గురించి తీవ్ర ఆందోళన జరిపింది. 460 సంతకాలతో మహజరు పట్టుకొని గతమాసం 28 వ తేదీని కామ్రేడ్లు సూర్యావతి, వజ్రాంబలు, 20 మంది స్త్రీలతో పంచాయితీ యూనియన్ స్పెషల్ ఆఫీసరు దగ్గరకు డెప్యుటేషన్ వెళ్ళారు. స్పెషల్ ఆఫీసరు వీళ్ళ కోర్కెలను అంగీకరించి, జిల్లాబోర్డునుంచి స్థలం నిర్ణయం కాగానే ఊళ్లో ప్రత్యేకంగా స్త్రీలకోసం 7 మరుగుదొడ్లు కట్టిస్తానని వాగ్దానం చేశాడు.

70 ఏళ్ళ ముసలమ్మ ఉత్సాహం

దివితాలూకా కప్తానుపాలెంలో కొద్దిరోజుల క్రిందట మహిళాసభ జరిగింది. దీనికి దేవభక్తుని వెంగమ్మ అను 70 ఏళ్ళ వృద్ధురాలు ఎంతో ఉత్సాహంతో అధ్యక్షత వహించింది. సభలో కామ్రేడ్ కిలారు అన్నపూర్ణమ్మ మహిళా ఉద్యమాన్ని గురించి, కామ్రేడ్ పర్చూరి సూర్యాంబ జాతీయ పరిస్థితులను గురించి మాట్లాడారు. ఈ సభ ఫలితంగా అక్కడి స్త్రీలలో కొత్త చైతన్యం కలిగింది.

సంయుక్త మంత్రివర్గాలకు సన్నాహాలు

(మొదటి పేజీ తరువాయి) —ఈ కార్యక్రమానికి కాంగ్రెసువాదుల సానుభూతి సహకారాలను సంపాదించి, జాతీయ ఐక్యతా ఉద్యమాన్ని బలపరుస్తాము.

ఇలాంటి కార్యక్రమంతో ఏర్పడిన మంత్రివర్గం ప్రభుత్వంచేతిలో కీలుబొమ్మగా ఉండటానికి బదులు, ప్రజల అవసరాలను తీర్చటానికి, ప్రజలశక్తినిఅండగా కలిగివున్న మంత్రివర్గమవుతుంది. అదే ప్రభుత్వం ఎత్తుగడకు సరియైన విరుగుడవుతుంది.

ఈ కార్యక్రమంతో, ఇలాంటి మంత్రివర్గం కోసం వెంటనే ప్రజాఉద్యమం ప్రారంభం కావాలి. లేకపోతే కాంగ్రెసేతరులకు మధ్య చీలికలు పెరుగుతాయి. మంత్రివర్గం కావాలనేవాళ్ళకి, వద్దనేవాళ్ళకి కలహాలు రేగుతాయి. ఇటువంటివేవీ రాకుండా చేస్తుంది ఉద్యమం. నిజానికి, దేశంలోని వివిధరాజకీయ పక్షాలకు ఐక్యతకుదిరి, జాతీయైక్యత సాధించడానికి పునాదిగ ఉపయోగపడుతుంది.

ఈ ఉద్యమం ఫలితంగా ఏర్పడిన మంత్రివర్గంకాని; లేక ముందుగానే ఏర్పడి ఇలాంటి ఉద్యమాన్ని బలపరుస్తానని ప్రతిజ్ఞ తీసుకొనే మంత్రివర్గం కాని, జాతీయైక్యత, దేశరక్షణ, స్వాతంత్ర్యాలను సాధించడానికి ప్రజలచేతిలో ఒక గొప్ప ఆయుధంగా ఉపకరించగలదు. ఇలాంటి మంత్రివర్గాన్ని సాధించగల ఉద్యమం దేశంలో ఒక మహత్తర శక్తిగా సంఘటితం అవుతుంది. ఎమెరీలు, లిన్‌లిత్గోలు దానినేమీ చేయలేరు.

కమ్యూనిస్టుపంథా

ఈ కారణంచేత, అన్ని రాష్ట్రాలలోను ఇలాంటి మంత్రివర్గాలకు తోడ్పడుతామని ప్రకటించడానికి కమ్యూనిస్టుపార్టీ ఏమాత్రం సంకోచించదు. బెంగాల్‌లో ఇంచుమించు ఇలాంటి కార్యక్రమాన్ననుసరిస్తున్న లీగు మంత్రివర్గానికి పార్టీ సహకారం చేస్తూంది. మదరాసు రాష్ట్రంలో ఇలాంటి మంత్రివర్గంకోసం ఉద్యమం సాగించబోతూందిపార్టీ. ఈ మంత్రివర్గానికి కాంగ్రెసువాదుల సహకారం సంపాదించడానికి శక్తికొలదిప్రయత్నిస్తూంది. ఇతర రాష్ట్రాలలో కూడా కమ్యూనిస్టు పార్టీ ఇలాగే కృషిచేస్తూంది.

ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెసువాదులందరూ ఈ ఉద్యమంలో చేరి, దీనిని జయప్రదం చేయాలని కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి. ఇలాంటి మంత్రివర్గాలేర్పరచి, ప్రజల నడుమనే వాటి వెనుక సంఘటిత పరచడంవల్లనే కాంగ్రెసువ్యతిరేక మంత్రివర్గాలు ఏర్పడకుండా చేయగలం అన్న విషయాన్ని కాంగ్రెసువాదులందరికి నచ్చచెబుతాం. ఇలాంటి ప్రజాఉద్యమంపై ఆధారపడి ఉండే మంత్రివర్గాలే కాంగ్రెసు నాయకులను విడిపించడానికి ఉత్తమ సాధనాలు కాగలవు. ఈ మంత్రివర్గాలను స్థాపించే సందర్భంలో రాష్ట్రమంతటా వివిధ రాజకీయ పార్టీల మధ్య ఏర్పడే ఐకమత్యంవల్ల, దేశమంతటా అన్ని పార్టీలకూ ఐక్యతకుదిరి, జాతీయ ప్రభుత్వాన్ని సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఈ విషయాలన్నిటినీ కాంగ్రెసువాదులకు నచ్చచెబుతాం.

ముస్లింలీగుకి పార్టీ విజ్ఞప్తి ఏమంటే– తానుస్థాపించే మంత్రివర్గాన్ను, తానుబలపరచే మంత్రివర్గాలను, కాంగ్రెసు వ్యతిరేక మంత్రివర్గాలుగ మార్చడానికి కుతంత్రాలు జరుగుతాయి. ఇలాంటి తంత్రాలను ఆ మంత్రివర్గాలు ప్రతిఘటించేలా చేయాలి, లీగు. కాంగ్రెసు నాయకుల విడుదలకు లీగునాయకులు దీక్షతో కృషిచేస్తే, స్వయంనిర్ణయహక్కు సాధించడం అంత సులభమవుతుందని లీగు నాయకులకు మా హెచ్చరిక. కాంగ్రెసువాదుల సానుభూతి, సహకారాలు సంపాదించడానికి ప్రయత్నించి, వాళ్ళతోకలిసి ఈనాడు జాతీయ ప్రభుత్వంకోసం పోరాడుతేనే, లీగు తన కార్యక్రమానికి కాంగ్రెసువారి తోడ్పాటును పొందగలదు.

ప్రస్తుత రాజకీయ ప్రతిష్టంభనమందీ బయటపడడంలో తన సోదరపార్టీయైన కాంగ్రెసుకి సహాయం చేయడంవల్ల లీగు యొక్క పరపతి, బలం అభివృద్ధిపొందగలవు.

నాయకుల విడుదల, ఆహారసమస్య పరిష్కారం, లీగు-కాంగ్రెసు ఐక్యత, జాతీయ ప్రభుత్వం- ఈ ప్రధానకోర్కెలనే ముఖ్య కార్యక్రమంగా తీసుకొని, ప్రజల నుత్తేజపరచి, మంత్రివర్గాలకోసం కృషిచేయవలసిందని ఇతర పార్టీలన్నిటిని కోరుతున్నాం. దేశానికి సేవ చేయడానికి, తమబలాన్ని అభివృద్ధి చేసుకోడానికిదేమార్గం అని మా దృఢనమ్మకం.

ప్రతిష్టంభన తొలగించడానికి; ప్రజలకు తిండి సంపాదించి, ప్రజాసేవ చేయడానికి; దేశాన్ని రక్షించడానికి; జాతీయైక్యత, జాతీయ ప్రభుత్వాలకు; ఏకైక మార్గమైన ఈ కార్యక్రమమొక్కటే. దేశభక్తియుతమైన అన్ని పార్టీలు అనుసరించ తగినది.

— 'పీపుల్సువార్' నుండి

(5 వ పేజీ తరువాయి) చీట్లు మొదలైనవి వ్రాసికొనుట రైతుకు చేతకాకపోతున్నది. లైసెన్సు దరఖాస్తులు పెట్టుకొనుటకూడా తెలియుటలేదు. కాబట్టి ఇట్టి చిల్లర ఇబ్బందులన్నీ మన సంఘశక్తివల్లనే తీర్చుకోగలం

రైతుసంఘాలే లెక్కలు మొదలైనవి వ్రాసి యిచ్చుటకు పూనుకోవాలి. ఊరికంతా ఒక కాటాను ఉంచాలి. లైసెన్సులు తెప్పించిపెట్టాలి. స్టాంపుచీట్లు కొని తెచ్చిపెట్టాలి. ఈవిధంగా పని జేయాలంటే ప్రతి గ్రామంలోనూ రైతుసంఘాలేర్పడి, బలపడి, వాటిద్వారానే వ్యవహారమంతా జరుగునట్లు చూడాలి. ఇందుకై ప్రతి రైతువర్కరూ పూనుకోవలెనని హెచ్చరిస్తున్నాను.

యువజనోద్యమం

పెదపోలు గ్రామంలో కూరపాటి తాతయ్య, సత్యనారాయణమూర్తి, దుర్గా సూర్యనారాయణమూర్తిగారలు తమ తండ్రిగారి కర్మ సందర్భంలో బ్రాహ్మణసంతర్పణ, సంభావనల నిమిత్తం 500-0-0 లు ఖర్చుచేయ నిశ్చయించారు. ఇది తెలిసి స్థానిక యువజన సంఘంవారు వారిని కలుసుకొని దేశము, తోటిప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారో వివరించి, ఇలాంటి పరిస్థితుల్లో డబ్బును సద్వినియోగం చేయవలసిన అవసరాన్ని నచ్చచెప్పారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఈవిషయాన్ని గుర్తించి ఖర్చు చేయదలచుకున్నదానితో మూడు మాలపల్లెల్లో 3 నూతులు త్రవ్వించడానికి, మంచినీటివసతి ఏర్పాటుచేయడానికి నిశ్చయించారు. యువజనసంఘంవారిసహాయంతో 800 మంది పేదలకు, వ్యవసాయకూలీలకు భోజనాలు పెట్టించారు.

ప్రజలు పూనుకోవాలి

పశ్చిమగోదావరిజిల్లా కుమారదేవం గ్రామములో ప్రజలు గోదావరినుంచి మంచినీరు తెచ్చుకోవాలి. రేవు చాల ఎత్తుగా ఉండడంవల్ల నీళ్ళు తెచ్చుకోవడం చాల కష్టంగా వుంది. స్థానిక యువజనసంఘం, రైతుసంఘం ఈవిషయాన్ని అధికారులకు తెలిపి, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. కాని, అధికారులు లక్ష్యపెట్టినట్లు లేదు. గ్రామ ప్రజలందరిని సంఘటితపరచి, ఈ విషయమై అందరూ కలిసి ఆందోళనచేసేలా యువజనసంఘం కృషిచేయాలి. కిరసనాయిలు …కి చాలినంత సప్లయి కావడంలేదు. … గురించికూడా ప్రజలందరూ ఐకమత్యంతో అధికారులమీద ఒత్తిడి తెస్తే– ఈఇబ్బందులు తప్పక తీరగలవు.

అభ్యుదయ రచయితల ఉద్యమం

ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘ కార్యనిర్వాహకవర్గ సమావేశం గత మాసం 25 వ తేదీని బెజవాడలో సమావేశమయింది. మహీధర జగన్మోహనరావుగారు అధ్యక్షతవహించారు. గత కార్యనిర్వాహకవర్గసమావేశానికి, మొన్నటి సమావేశానికి మధ్య జరిగినకృషిని గురించి సభ్యులు రిపోర్టులిచ్చారు. అతరువాత బొంబాయిలో జరిగిన అఖిలభారత అభ్యుదయ రచయితల మహాసభ తీర్మానాలను, ప్రణాళికను చర్చించి అంగీకరించారు.

రాష్ట్రసంఘం పని చురుకుగా సాగడానికి రాష్ట్రసంఘ ఆఫీసును తెనాలినుంచి బెజవాడకు మార్చడానికి నిర్ణయించారు.

స్థానిక, రాష్ట్ర కమిటీల మధ్య, జిల్లా కమిటీలను రద్దుచేస్తూ, స్థానిక కమిటీకి సరాసరి రాష్ట్ర కమిటీతో సంబంధం పెట్టుకోవాలని తీర్మానం జరిగింది.

సభ్యత్వరుసుం అర్ధరూపాయికి తగ్గించారు.

ఆగస్టు మొదటివారంలో అభ్యుదయ రచనల సంపుటిని ప్రకటించడానికి నిశ్చయించారు.

బెజవాడ కమిటీ స్థాపన

బెజవాడ పట్టణ అభ్యుదయ రచయితలు మొన్న 30 వ తేదీని శ్రీ పిళ్ళా వెంకటరత్నంగారి అధ్యక్షతక్రింద సమావేశమయారు. చదలవాడ పిచ్చయ్య, జీవనప్రభాత్, కర వేంకటసత్యనారాయణ, నాగభైరవ శివరామకృష్ణ, కొమర్రాజు వినాయకరావు మొదలయిన రచయితలనేకులు సభలో పాల్గొన్నారు. నేటివరకు ఆంధ్ర సారస్వత కృషి తొక్కిన దారులను గురించి, ఇకమీదట రచయితలు నెరవేర్చవలసిన బాధ్యతలను గురించి, వీరందరూ ఉపన్యసించారు.

తరువాత బెజవాడ పట్టణ అభ్యుదయ రచయితల సంఘ కార్యనిర్వాహకవర్గ ఎన్నికలు జరిగాయి.

శ్రీ కొమర్రాజు వినాయకరావుగారు కార్యదర్శి; సహాయకార్యదర్శి నాగభైరవ శివరామకృష్ణయ్యగారు.

సంపాదకవర్గం- వినాయకరావు, శివరామకృష్ణయ్య, పాటిబండ్ల మాధవశర్మ, వేలూరి సహజానంద్, పిళ్లా వెంకటరత్నం గారలు.

జాతీయ నాయకులను, జెళ్ళలో ఉన్న అభ్యుదయ రచయితలను విడుదల చేయాలని ఒక తీర్మానం చేశారు. కాగితం కరువు వల్ల సారస్వత కృషికి భంగం కలుగుతూంది కనుక, ఈకరువు నివారించేఏర్పాటు ప్రభుత్వం చేయాలని మరో తీర్మానం జరిగింది.

యుద్ధసమీక్ష

రెండోరంగానికి అనుకూల పరిస్థితులు

అభివృద్ధినిరోధకుల ఆటలు

యూరప్‌నంతా ఆక్రమించుకొని, తరువాత జపాన్‌ఫాసిస్టులతో కలసి ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనే పేరాశతోనే మొదటినుంచీ నాజీలుఎత్తుగడలు వేసుకొంటూవచ్చారు.

స్టాలిన్‌గ్రాడ్, సంఘటనతో నాజీల ఆశాసౌధాలకు సమ్మెటపోటుతగిలింది. ట్యునీషియా విజయంతో, యూరప్‌రంగంలో చొరవతీసుకొనే అవకాశం మిత్రమండలికి చిక్కింది. రెండవరంగం ప్రారంభించగల అవకాశాలేర్పడ్డాయి.

ఇక నాజీల కార్యక్రమంలో ఆత్మరక్షణే ప్రధాన అంశం అయింది. మిత్రమండలి దెబ్బ ఎటునుంచివస్తుందో అని ఆ నరహంతకులు ఆరాటంతో అన్ని వైపులా కాచుకొని చూస్తున్నారు. ఈలోగా అటుసోవియట్‌రంగంలోను, ఇటు యూరప్, మధ్యధరారంగంలోను మిత్రమండలి విమానాలు రాత్రింబవళ్ళు నాజీలను మర్దిస్తున్నాయి. ఈ విమానదండయాత్రల ఫలితంగా నాజీలకు మిగిలివున్న శక్తులను కూడ దీసుకోవడం కష్టసాధ్యమవుతూంది; మిలిటరీ శ్రేణులకు ఎంతో అవసరంగా కావలసిన ఉత్పత్తి అంతా కుంటుపడుతూంది.

మిత్రమండలిలో

ఇది ఇలావుండగా గత మూడునెలలనుంచి సోవియట్‌యుద్ధరంగంలో పెద్ద ఒత్తిడి లేకపోవడం అవకాశంగాతీసుకొని సోవియట్ నాయకులు దుర్భేద్యమయిన వ్యూహాలను నిర్మించుకున్నారు. 1500 మైళ్ళ సోవియట్‌రంగంపొడుగునా నాజీలపైఉరకడానికిరెడార్మీసిద్ధంగాఉంది, ఇలాసిద్ధంగావుంటూ, యూరప్‌లో రెండోరంగంకోసం ఎదురు చూస్తూంది, తూర్పు, పడమరల నుండి ఒకేసారి నలగగొట్టినాదే నాజీలను త్వరగా నాశనం చేయడం సాధ్యమవుతుంది.

మరొకవైపు ఆక్రమిత రాజ్యాల్లోని ప్రజలు తమచేతనయినంత వరకు పరిస్థితుల్ని రెండోరంగానికి అనుకూలపరుస్తున్నారు. గ్రీసు దేశంలో ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. వాటిని మహాదారుణంగా అణచడంకోసం కొన్ని ఫాసిస్టు పటాలాలను ప్రత్యేకంగా పంపవలసివచ్చింది. నార్వేలో దేశభక్తుల రహస్యవుద్యమం తీవ్రంగా సాగుతూంది. యుగొస్లావియా, పోలెండు, హాలండు, అన్నిదేశాల్లోను ప్రజల విప్లవోద్యమం రోజురోజుకి ఎక్కువ స్థాయికి వస్తూంది.

ఆక్రమిత రష్యాలో, ముఖ్యంగా ఉక్రేన్‌లో నాజీ సేనలకు గెరిల్లా సేనలకు తీవ్రయుద్ధాలు జరుగుతున్నాయి. నాజీ నరహంతకులక్రింద బానిసలుగ ఉండడానికి జర్మన్లు ఉక్రేన్ ప్రజల్ని సమీకరించబోతున్నారు. "ప్రజల్నందరిని గెరిల్లా దళాలలోకి చేర్పండి. జర్మనీలో నిర్బంధ బానిస బ్రతుకునుంచి వారిని కాపాడండి." అని లోగడ స్టాలిన్ ఇచ్చిన సందేశాన్ని ఉక్రేన్ గెరిల్లాలు ఆచరణలో పెడుతున్నారు. ప్రజలందరూ గెరిల్లా దళాల్లో చేరి నాజీలపై తీవ్రయుద్ధాలు జరుపుతున్నారు.

రష్యాలోని పోలెండు దేశభక్తులందరూ రెడార్మీ నాయకత్వంకింద తరిఫీదు పొంది, పోలెండు విముక్తి యుద్ధం సాగించడానికి సిద్ధంగావున్నారు.

బ్రిటిష్, అమెరికన్ ప్రజలు రెండోరంగాన్ని త్వరపరచడానికి శక్తికొలది కృషి చేస్తున్నారు. యూరప్‌పై మిత్రవిమానాల దండయాత్రలు రోజురోజుకి తీవ్రమౌతూన్నకొలదీ, బ్రిటిష్ కార్మికులు రోజురోజుకు ఎక్కువ వుత్సాహంతో, ఎక్కువ కార్యదీక్షతో ఉత్పత్తిని ఎక్కువ చేస్తున్నారని ఒక వార్త. అమెరికాలో అభివృద్ధి నిరోధక ముఠాలు కార్మికులను రెచ్చగొట్టడానికి చేస్తున్న కుతంత్రాలను సాగనివ్వకుండా చేసి, సుస్థిరస్థితిలో ఉత్పత్తిని కొనసాగిస్తూ; తమపై పెట్టిన బాధ్యతను నెరవేర్చడానికి సంఘటిత అమెరికన్ కార్మికవర్గం కృషి చేస్తూంది.

ఈవిధంగా నాజీలను హతమార్చడానికి రెడార్మీ, మిత్ర రాజ్యాల్లోని ప్రజా శక్తులు, సిద్ధంగా ఉన్నాయి.

సామ్రాజ్యవాదుల వైఖరి

ఇక సామ్రాజ్యవాదుల వైఖరి ఎలావుందో చూద్దాం. అక్షరాజ్యాలు తమ కేవిధంగా లొంగిపోవాలి, లొంగిపోయిన తరువాత ఆ దేశాల ప్రజలపట్ల ఎలాంటి వైఖరి అవలంబించాలి అనేవే ఈ సామ్రాజ్యవాద నాయకులకు ప్రధాన విషయాలవుతున్నాయి. కాని, నాజీ ముఠాల నెలా ఓడించాలి, ఎంతత్వరగ ఓడించాలి, అన్నవి వీళ్ళకక్కరలేదేమో అనిపిస్తూంది. రెండవరంగంకోసం, నాజీలను నాశనంచేయడంకోసం, ప్రజలుఎంతదీక్షతో సంఘటిత మవుతున్నారో వీళ్లు గమనిస్తున్నారు. అది వీళ్ళకు సింహస్వప్నంగా ఉన్నట్లుంది– ఆ సంఘటిత కృషికి అంతరాయాలు కలిగింపజూస్తున్నారు. ఇటీవల, అమెరికాలో జరిగిన ఉదంతాలు ఇందు కొక నిదర్శనం.

మరోనిదర్శనం: జీరో-డిగాల్ సమన్వయపట్ల బ్రిటిష్, అమెరికన్ ప్రభుత్వాలవైఖరి. జీరో, డిగాల్‌లు తమ మధ్య గల తగాదాలను చాలవరకు పరిష్కారం చేసుకున్నారు. కమ్యూనిస్టుపార్టీపై నిషేధాన్ని తొలగించి, ఉత్తరాఫ్రికాలోని కమ్యూనిస్టు ఖైదీలను విడుదల చేశారు. పౌరసత్వ హక్కులను బలపరచి, ఇంకా అభివృద్ధి చేశారు. మిగిలిన సమస్యలు కూడా పరిష్కారమయి ఫ్రెంచి జాతీయశక్తులన్నీ సుసంఘటితంకాగల పరిస్థితులేర్పడ్డాయి. ఈ అభివృద్ధికర మార్పులకు చాలవరకు డిగాల్ కారణమని చెప్పక తప్పదు. ఫ్రెంచి స్వాతంత్ర్యశక్తులన్నీ చాలవరకు ఆయనకు అండగా నిలచి ఉన్నాయి. ఇలాంటిపరిస్థితుల్లో అమెరికా, బ్రిటిష్ ప్రభుత్వ వర్గాలు జీరోపట్ల ప్రత్యేక పక్షపాతం చూపడం ప్రారంభిస్తున్నాయి. ఫ్రెంచి సేనలకు అధిపతిగా ఉండడానికి జీరో ఒక్కడే సమర్థుడని చర్చిల్ అన్నాడు. ఇలాంటివైఖరివల్ల, సంఘటితమవుతూన్న ఫ్రెంచి స్వాతంత్ర్య శక్తుల్ని మళ్ళా చీలదీయడం జరుగుతుంది; ఫ్రాన్సు విముక్తి ఉద్యమానికి ప్రతిబంధకం కలుగుతుంది.

ఈ పోకడలను అరికట్టి, స్వాతంత్ర్యశక్తులన్నీ సంఘటితమయి, రెండోరంగాన్ని త్వరపరచవలసిన అవసరం ఈనాడు ఎంతో ఉంది. అమెరికాలో అభివృద్ధి నిరోధకులపై ప్రజల ఆందోళన అప్పుడే కొంతవరకు ఫలించింది. ధరలు పెరగకుండా చేయడానికి రూజువెల్టు చేసిన సూచనను తృణీకరిస్తూ అమెరికా శాసనసభ చేసిన బిల్లును రూజువెల్టు నిరాకరించాడు. ఈనిరాకరణ శాసనసభలో నెగ్గింది; రూజువెల్టు మొదటి సూచన నిలచింది. ప్రజాందోళనవల్ల లభించిన ఈ విజయానికి నేటి పరిస్థితులలో చాల ప్రాముఖ్యం ఉంది.

అటు బ్రిటన్‌లో సామ్రాజ్యవాదుల, అభివృద్ధి నిరోధకుల, ఎత్తుగడలను సాగనివ్వకుండా చేయడానికి కమ్యూనిస్టుపార్టీ కృషి చేస్తూంది.

బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ 16 వ మహాసభలో హారీపొలిట్ ఇలా అన్నాడు: "నాగరకతను కాపాడాలంటే నాజీజాన్ని పేరయినా మిగలకుండా రూపుమాపాలి. ఏదో ఒక విధంగా రాజీపడి, ఈ వినాశంనుండి తప్పించుకోడానికి హిట్లరు, బ్రిటన్ అమెరికాల్లోని అతని అనుచరులు, ప్రయత్నిస్తారు. అలాంటి రాజీ కుదుర్చుకోవడమంటే మానవజాతికి ద్రోహం చేయడమన్నమాట; మూడవ ప్రపంచయుద్ధానికి బీజం వేయడమన్నమాట." ఇలా చెప్పి, ఇప్పటి యుద్ధం త్వరలోనే ముగించడానికి తగిన పరిస్థితులున్నవన్నాడు. కాని, చర్చిల్, మొన్నటి ఉపన్యాసంలో రెండు మూడు దేశాలు కలిసి, సముద్రం మీదుగ పెద్ద దండయాత్ర ప్రారంభించాలి అంటే ఎన్నో నెలల సన్నాహం కావాలన్నాడు. వచ్చే మూడు నెలల్లో బహుశా తీవ్ర సంఘర్షణలు జరుగవచ్చునన్నాడు. రెండోరంగం గురించి ఆయన చెప్పగలిగిందంతా అంతే. ఆ దీర్ఘ ఉపన్యాసంలో మిగతాదంతా బ్రిటిష్ సామ్రాజ్యానికి స్తోత్ర పాఠాలు. ఆ సామ్రాజ్యాన్ని చెక్కుచెదరనీయకుండా ఉంచాలనే దృఢనిశ్చయమే వినబడుతూంది. మరొకటి చెప్పాడు చర్చిల్, విమానయుద్ధాలు ఇంకా తీవ్రంగా జరుగుతాయన్నాడు. కాని, విమాన యుద్ధాలతోనే అంతా సాధించగలమనుకోవడం వట్టి భ్రమ. సంపూర్ణ విజయం సాధించాలంటె రెండోరంగం వెంటనే కావాలి.

ఈ విషయంలో అక్షరాజ్య బలాలను గురించి, మిత్రమండలి బలాలను గురించి సోవియట్ అంచనాలు గమనించ తగినవి.

రష్యారంగంలో జర్మనులు 211 డివిజన్లను కేంద్రీకరించారు. ఇంకా పడమరనుండి కొత్త సేనల్ని తెస్తున్నారు. ఇతరరంగాలన్నిటిలోను మొత్తం 91 డివిజన్లుమాత్రమేఉన్నాయి. ఇటలీలో ఒక్క జర్మన్ డివిజన్ కూడా లేదు. ఈ 91 డివిజన్లుకూడా అట్టే శక్తిసామర్థ్యాలు లేనివని సోవియటు అంచనా.

ఇక మిత్రరాజ్యాల సంగతి: యూరప్ యుద్ధంలో పాల్గొనగల బ్రిటిష్ సైనికులు ఇంచుమించు 30 లక్షలున్నారు. అమెరికా సైనికులు సుమారు 20 లక్షలు, ఫ్రెంచి సైనికులు 5 లక్షలు. ఈ అధిక్యతే ఆయుధబలాల్లోకూడావుంది.

ఇంత బలండున్నా సామ్రాజ్యవాద ప్రభుత్వాలు రెండోరంగాన్ని ఆలస్యంచేస్తున్నాయి. ఈ ఆలస్యంవల్ల కలిగే నష్టకష్టాలను ప్రజలు గుర్తించాలి. రెండోరంగాన్ని త్వరపరచడానికి తమ సంఘటితశక్తిని ఉపయోగించాలి.

పసిఫిక్కులో

యూరప్ పరిస్థితులిలా ఉండగా ఇటు పసిఫిక్కులో ఆగ్నేయరంగంలో అమెరికా సైనిక, నౌకాబలాలు జపాను ఆక్రమిత దీవులమీద దండయాత్ర ప్రారంభించాయి. ఆస్ట్రేలియాకు ప్రమాదాన్ని తొలగించి, జపాను కేంద్రాలమీద దెబ్బతీయడానికి అనుకూల స్థానాలను ఆక్రమించుకోడానికి ఈదండయాత్ర ప్రారంభమయిందటున్నారు. న్యూగినీ దీవికి చెందిన కొన్ని ముఖ్యస్థానాలు, న్యూజార్జియా ప్రాంతంలో కొన్ని ముఖ్య స్థానాలు అమెరికన్ల చేతికి చిక్కాయి. ఈరెండూ రాబాల్ అనే ముఖ్య జపాను కేంద్రానికి నైరుతి, ఆగ్నేయదిక్కుల్లో ఉన్నాయి. ఇది రాబాల్ మీదికిఅతిపెద్ద వ్యూహం అని మరో అంచనా. ఈ యుద్ధం ఇంతవరకు చాల జయప్రదంగా సాగుతూంది. జపాను వారికి విపరీతమయిన నష్టాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఆరంగంలో తీవ్ర నౌకాయుద్ధం జరుగుతూన్నట్లు వార్త.

ఈ సంఘటనలో ఎలాంటి విజయాలు కలిగినా, అవిసంపూర్ణవిజయాలు కాజాలవు. పసిఫిక్ రంగమంతటికీ, ఇండియా, చైనా, ఆస్ట్రేలియాలమీద ఆధారపడి వున్న ఒక సంయుక్త మిలిటరీ ప్లాను కావాలి. అదిలేనినాడు, ఎక్కడెలాంటి విజయాలు సాధించినా ప్రయోజనం అంతగా వుండదు.

— తాపీ మోహన్‌రావ్
5-6-43.

3 వ ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు మహాసభ

బెజవాడ

బెజవాడ దుర్గా అగ్రహారంలో ప్రత్యేకంగా నిర్మించబడిన పెండాలులో మహాసభ ఈనెల 8 వ తేదీనుంచి ప్రారంభమవుతుంది. కేంద్రకమిటీ సభ్యులయిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యగారు సమావేశానికి హాజరు అవుతారు.

ఈనెల 11 వ తేదీన జరుగబోయే పార్టీ ర్యాలీ రామా టాకీస్ హాలులో ఏర్పాటు చేయబడింది. పార్టీ సభ్యులు, సానుభూతిపరులు కలిసి మొత్తం 2000 మంది మాత్రం హాజరు కావాలి. అందువల్ల కృష్ణాజిల్లానుంచి 1200, గుంటూరునుంచి 500, పశ్చిమగోదావరినుంచి 100 మాత్రం హాజరు కావాలి. ర్యాలీకి టిక్కెట్లు జిల్లా సెక్రటరీలనుంచి తీసుకోవాలి.

పార్టీ వైజ్ఞానికప్రదర్శనం ఈనెల 8 నుంచి గాక 10 వ తేదీనుంచి హనుమంతరాయ గ్రంథాలయంలో (గాంధీనగరం) ప్రారంభించబడుతుంది.

చలసాని వాసుదేవరావు
సెక్రెటరీ

(2 వ పేజీ తరువాయి) వారిలో 937 గురు మృత్యువువాతపడ్డారు. ఒక్క కాలికట్ పట్టణంలోనే జూన్ 30 నాటికి కలరావల్ల 393 రు చనిపోయారు.

ప్రభుత్వ కర్తవ్యం

జపాన్ దాడికి అతిసమీపంలో ఉన్న మలబార్, బెంగాల్ రాష్ట్రాలలోనే ఇంత దారుణమైన పరిస్థితులుంటే, దేశరక్షణ యోజన ఎంత బలహీనంగా ఉందో వేరే చెప్పనక్కరలేదు. ప్రభుత్వం ఇంతవరకూ అవలంబిస్తూ వచ్చిన విధానాన్ని విడచిపెట్టి, ఆచరణయోగ్యమైన చక్కని పంథాను చేపట్టవలసివుంది.

మొదటి విషయం: ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క జిల్లాకు, ఒక్కొక్క తాలూకాకు, ఒక్కొక్క గ్రామానికి ఎంతెంత స్టాకు అవసరమో, ఎంతెంత స్టాకు ప్రస్తుతం ఉన్నదో, వెంటనే లెక్కలు తీసుకోవాలి. ఇందుకు ప్రజా ప్రతినిధులతో కూడిన ఆహార కమిటీల సహకారం పొందాలి. లోటు ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వమే రవానా చేయాలి.

రెండోవిషయం: నిల్వ వ్యాపారస్తులవద్దనున్న ధాన్యాన్ని; ఇతర ఆహారపదార్థాలను, ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, పబ్లిక్ గిడ్డంగులలో నిలవజేసి, వాటిని తనిఖీచేసే అధికారం సంయుక్త ఆహార కమిటీలకియ్యాలి. అట్టి స్టాకుల్ని రేషనింగ్ ప్రకారం ప్రతిగ్రామంలోను, ప్రతిపట్టణంలోను, ఆహార కమిటీలచే అమ్మించాలి.

నాలుగోవిషయం: దేశం అంతటా ఆహారపదార్థాల ధరలను కంట్రోలుచేయాలి. ధరల కంట్రోలును రద్దుచేసి, స్వేచ్ఛావ్యాపారాన్ని ప్రవేశపెట్టడంవల్ల సమస్య ఇంతకంటె విషమరూపందాల్చుతుంది తప్ప, పరిష్కారించబడదు.

ఇండియా ప్రభుత్వ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, సంస్థానప్రతినిధులు కలిసి యీసమస్యను ఢిల్లీలో చర్చిస్తున్నారు. పైసూచనలతో గూడిన ఒక స్కీమును వారు తయారుచేసి, అమలు పరచవలసిందని కోరుతున్నాం.

5-7-1943

వివిధప్రాంతాల్లో బాలసంఘాలు

బెజవాడతాలూకా పెనమలూరు బాలసంఘం గతమాసం 20, 21, 22 తేదీలలో పోటీ పందెములు జరిపింది. మొత్తం 250 మంది బాలబాలికలు ఈపోటీల్లో పాల్గొన్నారు. బాలబాలికలెంతో క్రమశిక్షణతో ఈపోటీలను జరిపి పెద్దల మన్ననలను పొందారు.

23 వ తేదీని డాక్టరు జి. బాబారావుగారి అధ్యక్షతక్రింద సభ జరిగింది. కామ్రేడ్ జి. నాగేశ్వరమ్మ పోటీలో గెలిచినవారికి చక్కని ప్రబోధకరమైన పుస్తకాలను బహుమతులుగ పంచి ఇచ్చారు. సభకు 280 మంది బాలబాలికలు వచ్చారు.

తమ బిడ్డలలో కలిగిన యీ అభివృద్ధిని చూచి తలిదండ్రులెంతో ముచ్చటపడ్డారు.

దివితాలూకా కప్తానుపాలెంలో, గతమాసం 11 వ తేదీని పరుచూరి రామకోటయ్యగారి అధ్యక్షతను బాలబాలికల సమావేశం జరిగింది. 13 గ్గురు బాలురు, 12 మంది బాలికలు సభ్యులుగా చేరి బాలసంఘాన్ని స్థాపించుకొన్నారు. దీనికి కిలారు జయమ్మ కార్యదర్శి, పరుచూరి హనుమంతరావు అధ్యక్షుడు. ఈ సంఘం తరపున క్లాసులు జరుపుతున్నారు. శ్రద్ధతో బాలబాలికలు వీటిల్లో పాల్గొంటున్నారు. ఆటలు, పాటలు ఉత్సాహంతో నేర్చుకొంటున్నారు.

దివితాలూకా పెదప్రోలులో గతమాసం 26 వ తేదీని బాలబాలికల సభ జరిగింది. 80 మంది బాలబాలికలు సభకు వచ్చారు. 46 మంది తండ్రులుకూడ వచ్చారు. తాలూకా యువజనసంఘ కార్యదర్శి బావ ఉమామహేశ్వరరావుగారు సభాధ్యక్షులు. ఉపన్యాసాలయిన తరువాత, కప్తానుపాలెం బాలసంఘ సభ్యుడు కిలారు మోహనరావను 8 ఏళ్ళబాలుడు కోయవేషం వేసి 'సెబాస్' అనిపించుకొన్నాడు. తరువాత మండవ రామకోటేశ్వరరావును అధ్యనిగను, లంక సుందరరామయ్యను కార్యదర్శిగను ఎన్నుకొని బాలసంఘం స్థాపించారు.

కృష్ణాజిల్లా తిరువూరు తాలూకాలో అనేక గ్రామాల్లో బాల సంఘాలేర్పడ్డాయి. పెనుగొలనులో 15 మంది బాలబాలికలు సభ్యులుగాచేరి సంఘాన్నేర్పరచుకున్నారు. దీనికి వి. చలపతిరావు అధ్యక్షుడు. టి. గోపాలరావు కార్యదర్శి. పట్టిగూడెంలోని సంఘానికి అధ్యక్షుడు యస్. రామయ్య. కార్యదర్శి టి. తిరుపతయ్య. సి. యస్. శాస్త్రి అధ్యక్షుడుగాను, డి. చంద్రశేఖరరావు కార్యదర్శిగను, దుందిరాలపాడులో బాలసంఘం ఏర్పడింది. తునికిపాడులో సంఘానికి వి. రాధాకృష్ణమూర్తి అధ్యక్షుడు. ఆర్. వట్టాభి కార్యదర్శి; మల్లవరంలో యం. సత్యనారాయణ అధ్యక్షుడుగాను, వి. వెంకటకృష్ణారావు కార్యదర్శిగాను సంఘం ఏర్పడింది. ఊటుకూరులో సంఘానికి ఎ. జగన్నాధాచార్యులు అధ్యక్షుడు, వి. రమేశం కార్యదర్శి.

బెజవాడలో సూర్యారావుపేట, కొత్తపేట, ఇంచిపేట, లబ్బీపేటల్లోబాలసంఘాలేర్పడ్డాయి. ప్రతిరోజూ ఈ సంఘాల సభ్యులు ఆటలు, పాటల కార్యక్రమం సాగిస్తున్నారు. ఇంచిపేట సంఘం 'గెరిల్లా' నాటకాన్ని ప్రదర్శించడానికి కృషిచేస్తూంది.

గుంటూరు తాలూకా నేలపాడు గ్రామంలో గతమాసం 24 వ తేదీని బాలబాలికల సమావేశం జరిగింది. ఈ సభలో 25 గురు సభ్యులతో బాలసంఘం ఏర్పాటుచేశారు. దీనికి గుజ్జర్లపూడి కృష్ణయ్య అధ్యక్షుడు; కర్నాటి లక్ష్మయ్య కార్యదర్శి.

కోవూరు తాలూకా పూటుకూరు గ్రామంలో 62 మంది బాలురు. 26 మంది బాలికలు చేరి బాలసంఘాన్ని స్థాపించారు. దీనికి అధ్యక్షుడు కె. నాగేశ్వరరావు, కార్యదర్శి జి.సుబ్రహ్మణ్యం

పార్టీనిధికి వసూళ్లు

ఆంధ్రదేశంలోని మారుమూలలలో సహితం, ప్రజలు కమ్యూనిస్టుపార్టీ కార్యక్రమాని కెంతో తోడ్పడుతున్నారు. కల్యాణదుర్గం (అనంతపురం జిల్లా) అనే గ్రామంలో పార్టీ సభ్యులు గతమాసంలో పార్టీనిధికై ఒక్కొక్క వ్యక్తిని కలుసుకొని, పార్టీ కార్యక్రమాన్ని గురించి వివరిస్తూ, జూన్ 15 నాటికి రు. 9-2-5 వసూలు చేశారు. వారిలో ఒక వ్యక్తి మొదట పావలా యిస్తానన్నాడు. కాని, పార్టీ పంథాను పూర్తిగా విని, రు. 2 యిచ్చాడు. కొందరు చేనేత పారిశ్రామికులు రు. 1-2-0 యిచ్చారు. 20 గుడిసెలలో నివసించే బీద హరిజనులు 0-8-0 పైకం: పిండి, గింజల రూపేణ రు. 0-8-9 యిచ్చారు. 30 వ తేదీని, ఏరోజు కారోజు తిండికై అవస్థపడే చేనేత పారిశ్రామికులు రు. 1-11-6 పైకం, రు. 1-14-0 విలువగల ధాన్యం, పిండి యిచ్చారు. నిరుపేదలైన బోయవారు 31 వ తేదీని రు. 1-11-0 పైకం, పిండి, నూకలు రు. 2-6-3 విలువగలవి, యిచ్చారు. ఈమూడు రోజులలోను (29, 30, 31 తేదీలు) పార్టీ సభ్యులు ఆహారసమస్య, కరువు, దేశరక్షణ. మొదలైన విషయాలపై పాటలు పాడుకుంటూ ఇంటింటికీవెళ్ళి ప్రజలకు బోధించారు. వసూలైన ధాన్యాన్ని, పిండిని ప్రతిరోజూ పాటకు పెట్టేవారు. ప్రజలు వాటిని బజారు ధరలకంటె అధికధరలకు పాడేవారు.

ఇలాగే, కర్నూలులో పెద్దెలకు రంగు వేసుకొని రోజుకు 0-8-0, 0-10-0 చొప్పున సంపాదించుకొని పొట్టనింపుకొనే ఒక స్త్రీ, చిత్తూరి సుబ్బమ్మగారు, పార్టీనిధికి రు. 5-0-0, యిచ్చారు. టీ అమ్ముకొని జీవించే ఒక యువకుడు రు. 0-8-0 యిచ్చాడు.

వానపాముల (కృష్ణా)లో జూన్ 7 వతేదీని గ్రామ పార్టీకి వసూలయిన 11 బీడీలు, ఒక అగ్గిపెట్టె, ఒకపర్సు పాటకుపెట్టగా, రు 60 లు వచ్చింది.

పెదముద్దాలి (కృష్ణా) గ్రామంలో జూన్ 20 వ తేదీరాత్రి చెప్పిన బుర్రకథ సందర్భంలో యీడ్పుగంటి శ్రీరాములుగారు పార్టీకి రు 50, జిల్లా మహిళాసంఘానికి రు 20, రాయలసీమ కరువు నివారణకు రు 10, యిచ్చారు. 21 వ తేదీని గ్రామంలో రాయలసీమ నిధికి 18-7-0 రొఖ్ఖం, 25 కుంచముల బియ్యం, 56 బట్టలు వసూలయాయి.

సోవియట్ దినోత్సవం

సోవియట్ రష్యామీద ఫాసిస్టు జర్మనీ యుద్ధం ప్రకటించి మొన్న జూన్ 22 వ తేదీకి రెండేళ్ళయింది. అప్పటినుండి నేటివరకు జర్మన్ సేనలతో రష్యా జరుపుతూన్న వీరోచిత పోరాటాన్ని ప్రశంసిస్తూ యీ క్రింది గ్రామాలలో 22-6-43 వ తేదీని బహిరంగ సభలుజరిగాయి: పెనమకూరు (కృష్ణా); వానపాముల (కృష్ణా); నాదెళ్ళవారిపాలెం (కృష్ణా); వినుకొండ (గుంటూరు); అంకాళమ్మగూడూరు (కడప); వెలుగోడు (కర్నూలు).

పెండ్లికట్నాలు

చిట్టివలసలో సత్యవతి, నారాయణరావు గారల వివాహ సందర్భంలో పార్టీకి 2-0-0 విరాళం.

కాకినాడ వాస్తవ్యులు శ్రీ హెజీబు వెంకటరావుగారు తన అన్న కుమార్తె వివాహ నిశ్చయ సందర్భంలో పార్టీకి 2-0-0 విరాళం. కాకినాడలో రామాయణం సత్యనారాయణగారు తన వివాహ సందర్భ లో పార్టీకి రు 5-0-0 విరాళం.

కామ్రేడ్ సరిపల్లి వెంకటనరసింహరాజు (పశ్చిమగోదావరిజిల్లా కొవ్వూరు తాలూకా) తన కుమార్తె వివాహసందర్భంలో తాలూకా పార్టీ కమిటీకి రు 5, రైతుసంఘానికి రు 2, కూలీసంఘానికి 1, మహిళాసంఘానికి రు 2, విరాళమిచ్చారు. పెండ్లి కుమారుని తండ్రి పార్టీకి రెండురూపాయిలిచ్చారు.

కొవ్వూరు తాలూకా శృంగవరం గ్రామంలో పెన్మెత్స చంద్రరాజుగారు తన కుమార్తె పెండ్లి సందర్భంలో రాయలసీమనిధికి 8-0-0 వాగ్దానంచేశారు.

ఏలూరు తాలూకా దెందులూరు గ్రామంలో వీరమాచనేని కోటయ్యగారి కుమార్తె పెండ్లి సందర్భంలో పార్టీకి మొత్తం 14-0-0, రాయలసీమనిధికి మొత్తం 18-7-0 విరాళాలు వసూలయాయి.

దివి తాలూకా వి. కొత్తపాలెంలో బాదర్ల శ్రీనివాసరావు, ఈశ్వరి వివాహ సందర్భంలో పార్టీకి 5-0-0.

దివితాలూకా భట్లపెనుమర్రు గ్రామంలో చలసాని వెంకయ్యగారు తన కుమార్తె పెళ్ళికి రాయలసీమ నిధికి 10-0-0, తాలూకా రైతుసంఘానికి 10-0-0, పార్టీకి 10-0-0 ఇచ్చారు.

బెజవాడలో అంబటి సముద్రాలుగారు తన పెళ్ళిలో యువజన సంఘానికి 1-0-0 ఇచ్చారు. రాంపిళ్ళ కొండలు తన పెళ్ళికి యువజన సంఘానికి 1-0-0 ఇచ్చారు.

గుంటూరు తాలూకాలో తుమ్మల గోపాలరావుగారు వారి సహోదరి పెళ్ళి సందర్భంలో రాయలసీమ నిదికి మొత్తం 15-0-0 వసూలు.

పల్నాడు తాలూకా గంగవరంలో సంకురు కోటయ్య తన వివాహ సందర్భంలో పార్టీకి 1-12-0 ఇచ్చారు.

సోదాలు — అరెస్టులు

15-6-43 వ తేదీని తిరుపతి కమ్యూనిస్టు పార్టీ అఫీసును, కామ్రేడ్స్ రత్నం — దశరథరావుల యిండ్లను పోలీసులు సోదాచేసి, అఫీసు ఫైల్సు, సర్క్యులర్లు, వివిధ ప్రజా సంస్థల సభ్యత్వ పుస్తకాలు, 'ప్రజాశక్తి', 'పీపుల్సు వార్' పత్రికలు, ఇతర రాజకీయ గ్రంథాలు — మొత్తం 180 స్వాధీనం చేసుకున్నారు.

5-6-43 వ తేదీని రాజంపేట (కడపజిల్లా) లో తాలూకా పార్టీ సమావేశం జరుగుతూంటే పోలీసులు వచ్చి, అఫీసును ఒక గంటసేపు సోదాచేసి, 'ప్రజాశక్తి' ప్రచురణలు, పార్టీ లెటర్లు, ఇంకా ఇతరకాగితాలు, పార్టీ జండా, అఫీసు బోర్డు—పీటని స్వాధీనం చేసుకున్నారు. కామ్రేడ్స్ నరసింహారెడ్డి (జిల్లా పార్టీ ఆర్గనైజరు), రామకృష్ణారెడ్డి, రాజా రామమోహనరాయ్ గార్లను అరెస్టుచేశారు. తరువాత మరి 5 గురు పార్టీ సభ్యుల్ని అరెస్టుచేసి, అందరినీ 20-6-43 వరకూ రిమాండులో ఉంచారు. కాని, అనాడు కేసు దాఖలు కాలేదు. కాబట్టి, మద్రాసుప్రభుత్వం వీరి నందరినీ మరికొన్నాళ్ల రిమాండులో ఉంచవలసిందని ఉత్తరువు జారీ చేసింది. వీరందరు 29 వ తేదీన విడుదల చేయబడ్డారు.

ప్రభుత్వం ఒకవైపు కమ్యూనిస్టుపార్టీమీద నిషేధాన్ని తొలగించింది. మరోవైపు ప్రతిఘాతుకులు పార్టీ యొక్క దేశరక్షణ ప్రచారాన్ని యీవిధంగా అడ్డగిస్తున్నారు. ఈవిధానం మిత్రరాజ్య యుద్ధాశయాలకు పూర్తిగా విరుద్ధం.

బర్మాకాందిశీకుల సభ

బర్మా కాందిశీకులు మనదేశానికి తిరిగివచ్చి సుమారు 1 సంవత్సరం అయింది. 6 నెలల నుండి మాత్రం వారికి ప్రభుత్వం కొద్దిగా ఉచితభృతి యిచ్చి సహాయం చేస్తూంది. కాని, జూన్ 30 వ తేదీ (1943) తో ఆసహాయం కాస్తా నిలిపివేస్తున్నామని తెలియ జేసింది. ఎట్టి జీవనాధారంలేని కాందిశీకులు పిడుగువంటి యీవార్తను విన్నారు. ప్రతిచోట ఆందోళన బయల్దేరింది. గతనెలలో రెండుసార్లు అనకాపల్లి తాలూకా (విశాఖపట్నం జిల్లా) బర్మాకాందిశీకుల మహాసభ శ్రీబొటపల్లి నారాయణరావుగారి (బర్మాలో కార్మిక నాయకుడు. ఎం. ఎల్. సి.) అధ్యక్షతక్రింద, కామ్రేడ్ జొన్నలగడ్డ రామలింగయ్య అధ్యక్షత క్రింద జరిగాయి. జూన్ 30 తో అఖరైన గడువును యుద్ధానంతరం వరకు పొడిగించ వలసిందనీ, ప్రభుత్వం జిల్లా అంతటా రిలీఫ్క్యాంపులు స్థాపించి, కాందిశీకులకు జీవనోపాధి చూపించవలసిందనీ, కోరారు.

కృష్ణాజిల్లా రైతుసంఘ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలు

13-6-43 వ తేదీ సాయంత్రం 3 గంటలకు కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. 52 రు సభ్యులు హాజరైనారు.

శ్రీ ముక్కామల నాగభూషణంగారి స్థానే శ్రీ అనుమర్లపూడి వెంకటసీతారామారావుగారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీ కాట్రగడ్డ రాజగోపాలరావుగారిని ఎన్నుకున్నారు. జిల్లా రైతుసంఘం తరపున పనిచేయుటకు శ్రీ అట్లూరి పూర్ణచంద్రపతిరావుగారిని, కార్యవర్గంలో ఖాళీఉన్న స్థానంలో శ్రీ సనకా బుచ్చికోటయ్యగారిని, ఎన్నుకున్నారు.

ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డుల్లో రైతుసంఘాలకు ప్రాతినిధ్యం వుండాలి

కృష్ణాజిల్లా రైతుసంఘ ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ రాజగోపాలరావుగారు యీ క్రింది ప్రకటన చేస్తున్నారు.

మద్రాసు ప్రభుత్వం జూన్ 25 వ తేదీన ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డులను గురించి గావించిన ప్రకటనలో సభ్యుల నియామకాన్ని గూర్చి కొన్ని సవరణలుచేయబడ్డాయి. 1938 వ సంవత్సరంనుంచి మద్రాసు ప్రభుత్వం ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డులలో రైతుసంఘాలకు ప్రాతినిధ్యం ఇస్తోంది. రైతు ప్రతినిధులను రైతుసంఘాలే ఎన్నుకొని పంపిస్తున్నాయి.

కాని, మొన్నటి ప్రకటనద్వారా యీ అవకాశాన్ని పోగొట్టారు. తమ యిష్టంవచ్చిన సభ్యులను నామినేటుచేసుకోటానికి మాత్రమే యీ ప్రకటనలో అవకాశముంది. ఈనాటి మన దేశపరిస్థితుల్నిబట్టి అధికాహారోత్పత్తికై ప్రభుత్వోద్యోగులూ, ప్రజాప్రతినిధులూకలిసిచక్కటి కార్యక్రమంకొనసాగించాల్సినతరుణంలో, అధికాహారోత్పత్తికి ప్రధానసాధనమైన ఇరిగేషన్ విషయాల్లో రైతుసంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయటం చాలా అనాలోచితమైనపని.

పంటల్ని ఎక్కువగా పండించటంకోసం వేలకొలది రైతులను ప్రోత్సహిస్తున్న రైతుసంఘాలకు ఇరిగేషన్ అడ్వయిజరీబోర్డుల్లో ప్రాతినిధ్యం ఉండితీరాలి. వెంటనే మద్రాసు ప్రభుత్వం తన ప్రకటనను ఉపసంహరించుకోవాలి. ఈ ప్రకటనను రద్దుచేయువరకూ రైతుసంఘాలు నిరంతరాందోళన చేయాల్సినదిగా కోరుతున్నాను.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet, Bezwada.

END OF ISSUE